లక్ష్మీ సహస్రనామములు

శ్రీ సూక్తవిధానేన

శ్రీ మహాలక్ష్మీ నిత్య పూజాకల్పమ్

భూశుద్ధి : ముందుగా ఈ దిగువ శ్లోకం చదువుతూ, పూజాపీఠం ముందు కొద్ది నీళ్లు చిలకరించాలి.

శ్లో॥ ఉత్తిష్ఠంతు భూతపిశాచాః, యేతే భూమిభారకాః

ఏతేషా మవిరోధేన, బ్రహ్మకర్మ సమారభే ॥

దైవానికి నమస్కరించుకుని, ఎడమచేతితో, నీళ్లు నిండిన ఉద్ధరిణ (చెంచాని) పట్టుకుని దిగువ శ్లోకం పఠించాలి.

శ్లో॥ అపవిత్రః పవిత్రోఉవా సర్వావస్థాం గతోఉపివా

యఃస్మరే త్పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శ్శుచిః ॥

అనుకుని – ఉద్ధరిణెలోని నీళ్లను తలపై మూడుసార్లు చల్లుకోవాలి. అలా చల్లుకునేటప్పుడు ముమ్మారు ''పుండరీకాక్ష'' అనుకోవాలి. అనంతరం బొట్టుపెట్టుకుని లక్ష్మీదేవి ప్రతిమకు కాని, చిత్రపటానికి కాని నైఋతిలో గాని దీపారాధన చేసి, కేశవ నామాలతో ఆచమించాలి.

ఆచమన కేశవ నామాని

1. ఓం కేశవాయ స్వాహా
2. ఓం నారాయణాయ స్వాహా
3. ఓం మాధవాయ స్వాహా
4. ఓం గోవిందాయ నమః
5. ఓం విష్ణవే నమః
6. ఓం మధుసూదనాయ నమః
7. ఓం త్రివిక్రమాయ నమః
8. ఓం వామనాయనమః
9. ఓం శ్రీధరాయ నమః
10. ఓం హృషీకేశాయ నమః
11. ఓం పద్మనాభాయ నమః
12. ఓం దామోదరాయ నమః
13. ఓం సంకర్షణాయ నమః
14. ఓం వాసుదేవాయ నమః
15. ఓం ప్రద్యుమ్నాయ నమః
16. ఓం అనిరుద్ధాయనమః
17. ఓం పురుషోత్తమాయ నమః
18. ఓం అధోక్షజాయ నమః
19. ఓం నారసింహాయ నమః
20. ఓం అచ్యుతాయ నమః
21. ఓం జనార్దనాయ నమః
22. ఓం ఉపేంద్రాయ నమః
23. ఓం హరయే నమః
24. ఓం శ్రీకృష్ణాయ నమః

ఆచమనాంతరము – పూజ నిర్విఘ్నంగా కొనసాగడం కోసం గణపతినీ, ఇతర దేవతలనీ తలుచుకోవాలి.

శ్రీవిఘ్నేశ్వర ప్రార్థన

శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వవిఘ్నోపశాంతయే ॥
అగజానన పద్మార్కం, గజానన మహర్నిశం
అనేకదం తం భక్తానా, మేకదంత ముపాస్మహే ॥

శ్లో॥ ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం, భూయోభూయో నమామ్యహం ॥

శ్లో॥ యశ్శివోనామ రూపాభ్యాం, యాదేవీ సర్వమంగళా
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోஉస్తుతే ॥

ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః
ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః
ఓం శ్రీ వాణీ హిరణ్య గర్భాభ్యాం నమః
ఓం శ్రీ శచీపురందరాభ్యాం నమః
ఓం శ్రీ అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః
ఓం శ్రీ మైత్రేయీ కాత్యాయినీ సహిత యాజ్ఞవల్క్యాయ నమః
ఓం శ్రీ సీతారామాభ్యాం నమః
సర్వదిగ్దేవతాభ్యో నమః, సర్వభూదేవతాభ్యో నమః,
రాష్ట్రదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః,
గృహదేవతాభ్యోం నమః, ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యోం నమః

నవగ్రహ ప్రార్థన

శ్లో॥ ఆదిత్యాయచ సోమాయ మంగళాయబుధాయచ
గురుశుక్ర శనిభ్యశ్చ రాహకే కేతవే నమః ॥

ఓం సర్వేభ్యో శర్వేభ్యో మహాజనేభ్యో నమః
అయం ముహూర్త స్సుముహూర్తోஉస్తు
(అని ప్రాణాయామం చేయాలి)

ప్రాణాయామ మంత్రము

(మీ కుడిచేతి అనామికాంగుష్ఠాలతో ముక్కు పుటాలను పట్టుకుని దిగువ మంత్రాన్ని ముమ్మారు జపిస్తే – అది ఒక మారు ప్రాణాయామవుతుంది)

మం॥ ఓం భూః – ఓం భువః – ఓం సువః – ఓం మహః – ఓం జనః – ఓం తపః – ఓగ్ం సత్యం – ఓం తత్సవితుర్వరేణ్యం – భర్గోదేవస్య ధీమహి – ధియో – యనః ప్రచోదయాత్ – ఓం – ఆపోజ్యోతీ రసోమృతం బ్రహ్మాభూర్భువస్సువరోమ్.

సంకల్పం

ఓం ఓం ఓం – మమోపాత్త దురిత క్షయద్వారా. శ్రీపరమేశ్వరీ ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ... నామ సంవత్సరే, ... ఆయనే, ... ఋతౌ, ... మాసే .....పక్షౌ ..... తిథౌ .....వాసరే, శ్రీమాన్ ..... గోత్రః, ... నామధేయః, శ్రీమతః .... గోత్రస్య, ... నామధేయస్య, (స్త్రీలైనచో – శ్రీమతః ..... గోత్రవతీః ..... నామధేయవత్యాః, శ్రీమత్యా ః ....గోత్రవత్యాః ....నామధేయవత్యాః – అని చెప్పుకోవాలి)

అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయాయురారోగ్య సర్వైశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం – పుత్రపౌత్రాభి వృద్ధ్యర్థం, సకల విధమనోవాంఛా ఫలసిద్ధ్యర్థం శ్రీ మహాలక్ష్మీ పరదేవతానుగ్రహ సిద్ధ్యర్థం – శ్రీమహాలక్ష్మీ ముద్దిశ్య, శ్రీ సూక్తమంత్ర యుక్తషోడశోపచార విధానేన శ్రీ మహాలక్ష్మీం పూజాం కరిష్యే ॥

(అని కుడిచేతి నడివ్రేలితో నీటిని తాకాలి)

పునరాచమ్య – మళ్లా – ఆచమనం చేయాలి – తదనంతరం

ధ్యానం

శ్లో॥ లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం
దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం

పంచామృతస్నానం

మం ॥ ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పత్త స్తవవృక్షోథ బిల్వః ।
తస్యఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్య బాహ్యా అలక్ష్మీ॥

శ్లో॥ దధిఘృత సమాయుక్తం । మధురయో శర్కరాయుతం
పంచామృత మిదస్నానం – స్వీగృహాణ పద్మాలయే ॥

ఓం శ్రీ లక్ష్మీ దేవ్యైనమః పంచామృత స్నానం సమర్పయామి.

శుద్ధోదక స్నానం

శ్లో॥ గంగాది సర్వతీర్థేభ్యరాహృతైరమలై ర్జలైః
స్నానం కురుష్వ శ్రీదేవి – సర్వలోక సుతోషిణీ ॥

ఓం శ్రీ లక్ష్మీ దేవ్యైనమః – శుద్ధోదకస్నానం సమర్పయామి ॥

వస్త్రయుగ్మం

శ్లో॥ దేవాసురార్చితాంఘ్రే – దివ్యదుకూల వసనప్రియే
వస్త్రయుగ్మం ప్రదాస్యామి – గృహాణ విష్ణువల్లభే ॥

ఓం శ్రీ లక్ష్మీ దేవ్యైనమః – వస్త్రయుగ్మం సమర్పయామి.

ఉపవీతం

మం ॥ క్షుత్పిపాసామలాంజ్యేష్ఠా మలక్ష్మీం నాశయామ్యహం
అభూతి మసమృద్ధించ సర్వాన్నిర్ణుదమే గృహాత్ ॥

శ్లో॥ తప్తహేమ కృతం సూత్రం, ముక్తాదామ విభూషితం
ఉపవీతమిదం దేవి – గృహాణత్వం శుభప్రదే ॥

ఓం శ్రీ లక్ష్మీ దేవ్యైనమః, ఉపవీతం సమర్పయామి.

గంధ సమర్పణం

మం॥ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం
ఈశ్వరీగ్ం సర్వభూతానాం తామిహోఉహ్వయే శ్రియమ్ ॥

ఓం శ్రీ లక్ష్మీ దేవ్యైనమః – గంధం సమర్పయామి.

ఆభరణ సమర్పణం

మం॥ మనసః క్షామమాకూతిం వాచస్సత్యమశీమహి
పశూనాగ్ం రూపమన్నస్య మయిశ్రీః శ్రయతాంయాశః ॥

శ్లో॥ కేయూర కంకణైర్దివ్యై, ర్వారనూపుర మేఖలా
విభూషణాణ్యమూల్యాని గృహాణ ఋషిపూజితే ॥

ఓం శ్రీ లక్ష్మీ – దేవ్యైనమః సమస్త మంగళాభరణాని సమర్పయామి

పుష్పార్పణం

మం॥ కర్దమేవ ప్రజాభూతామయి సంభవకర్దమే
శ్రియం వాసయమేకులే మాతరం పద్మమాలినీమ్ ॥

శ్లో॥ మల్లికాజాతి కుసుమై శ్చంపకై ర్వకుళై స్తథా
శతపత్రైశ్చ కల్హారై స్సర్వపుష్పాన్ తిగృహ్యతాం ॥

ఓం శ్రీ లక్ష్మీ దేవైనమః –పుష్పపూజాన్ సమర్పయామి.

అథాంగపూజా

ఓం చంచలాయైనమః – పాదౌపూజయామి

ఓం చపలాయై నమః– జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః – ఊరూ పూజయామి
ఓం కమలవాసిన్యై నమః – కటిం పూజయామి
ఓం మదనమాత్రే నమః – స్తనే పూజయామి
ఓం పద్మాలయాయైనమః – నాభిం పూజయామి
ఓం లలితాయై నమః – భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యైనమః – కంఠం పూజయామి
ఓం సుముఖాయైనమః – ముఖం పూజయామి
ఓం శ్రియైనమః – ఓష్ఠం పూజయామి
ఓం సునాసికాయై నమః – నాసికాం పూజయామి
ఓం సునేత్ర్యై నమః – నేత్రం పూజయామి
ఓం రామాయై నమః – కంఠం పూజయామి
ఓం కమలాలయాయై నమః – శీర్షం పూజయామి
ఓం శ్రీ లక్ష్మీదేవ్యై నమః – సర్వాణ్యంగాని పూజయామి

ధూపం

మం॥ ఆపస్స్రజంతుస్నిగ్ధాని, చిక్లీత వసమేగృహే
నిచ దేవీం మాతరం శ్రియం వాసయమేకులే ॥

శ్లో॥ దశాంగం గుగ్గులోపేతం – సుగంధం సుమనోహరం
కపిలాఘృత సంయుక్తం – ధూపోఽయం ప్రతిగృహ్యతాం ॥

ఓం శ్రీ లక్ష్మీ దేవ్యైనమః – ధూపమాఘ్రాపయామి.

దీపం

మం॥ ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం, సువర్ణాం హేమమాలినీం
సూర్యాం హిరణ్మయీాం లక్ష్మీం జాతవేదో మమావహ ॥

శ్లో॥ ఘృతాక్తవర్తి సంయుక్త మంధరాశి వినాశకం
దీపం దాస్యామితే దేవి – గృహాణ ముదితాభవ ॥

ఓం శ్రీ లక్ష్మీ దేవ్యైనమః – దీపం దర్శయామి.

నైవేద్యం

మం॥ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం, సువర్ణాం హేమమాలినీం
చంద్రాం హిరణ్మయీాం లక్ష్మీం, జాతవేదో మమావహ ॥

అమ్మవారికి నివేదించేందుకు మనం ఏయే పదార్థాలు సిద్ధం చేసుకున్నామో వాటినక్కడ వుంచి, ఆపదార్థాల పేర్లు చెప్పుకుంటూ –

మం॥ ఓం భూర్భువస్సువః తత్సవితుఃవరేణ్యం । భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ ॥

మంత్రంతో పూజాసామాగ్రి చుట్టూ జలాన్నభిమంత్రించి, ఒక పువ్వుతో లేదా, తమలపాకుతోగాని – తిరిగి – దిగువ మంత్రాల పూర్వకంగా అమ్మవారికి ఆరుసార్లు నివేదనగా చూపాలి.

1. ఓం ప్రాణాయ స్వాహా
2. ఓం అపానాయ స్వాహా
3. ఓం వ్యానాయ స్వాహా
4. ఓం ఉదానాయ స్వాహా
5. ఓం సమానాయ స్వాహా
6. ఓం పరమేశ్వర్యై స్వాహా

ఓం శ్రీ లక్ష్మీ దేవ్యైనమః మహానివేదనం సమర్పయామి.

సానుక్రమోపచారాణి

హస్తౌ ప్రక్షాళయామి, పాదౌప్రక్షాళయామి, పునఃశుద్ధాచమనీయం సమర్పయామి॥

తాంబూలం

మం॥ తా మ్మఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం
యస్యాం హిరణ్యం ప్రభూతంగావో దాస్యోశ్వాన్
విందేయం పురుషానహమ్ ॥

శ్లో॥ పూగీఫలైశ్చ కర్పూరై ర్నాగవల్లీ దళైర్యుతం
ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ।

ఓం శ్రీ లక్ష్మీ దేవైనమః తాంబూలం సమర్పయామి,.

హారతి

శ్లో॥ నీరాజనం సమాదీప్తం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యామ్యహం దేవీ – గృహ్యతాం హరివల్లభే ॥

ఓం శ్రీలక్ష్మీ దేవ్యైనమః అని – అమ్మవారికి హారతి నీయాలి.

హారతిని ఇచ్చేటప్పుడు తప్పనిసరిగా ఘంట వాయించాలి. హారతినిచ్చాక – ఒకచుక్క నీరు అమ్మవారివద్దా – హారతి పళ్లెంవద్ద కుడిప్రక్కనా వదలాలి. అటుమీదట కాసిన్ని పువ్వులూ, అక్షితలూ, చిల్లర డబ్బులూచేతిలో పట్టుకుని నిలబడి మంత్రపుష్పం చెప్పాలి.

సువర్ణ మంత్రపుష్పం

శ్లో॥ ఓం శ్రీం హిరణ్య గర్భస్థం – హేమబీజం విభావసో
నననంత పుణ్యఫలద – మతశ్శాంతిం ప్రయచ్ఛమే ॥

మం॥ ఓం జాతవేదసే సునవామ సోమ మరాతీయతోని దహాతివేదః
సనః పర్షదతీ దుర్గాణి విశ్వానావేచ సింధుం దురితాత్యగ్నిః ॥
తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేన జుష్టాం
శ్రీ లక్ష్మీ దేవీగ్ం శరణమహం ప్రపద్యే – సుతరసితరసే నమః ॥
అగ్నేత్వం పారయానవ్యో అస్మాస్త్స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా
పూశ్చపృధ్వీ బహురావాన ఊర్వీభవాతో, నాయ నతమాయశంయోః॥
విశ్వానినో జాతవేద స్సింధుం ననావా దురితాపర్షి
అగ్నే అత్రివన్మవసా గృహాణోఽస్మాకం బోధ్యనితా తనూనాం ॥
పృతనా జితగ్ం సహమానముగ్ర మగ్నిగ్ం హుకామపరమాత్సథస్థాత్
సనఃపర్షదతి దుర్గాణి విశ్వాక్షామద్దేవేఽతి దురితాత్యగ్నిః ॥
ప్రత్యోషికమీడ్యోఽధ్వరేషు సనాచ్ఛహోతా నర్యశ్యసత్సి
స్వాంచగ్నే తనువంపి ప్రస్వాస్మభ్యంచ సౌభగమాయజస్వ ॥
గోభిర్జుష్టకమయుజోనిషిక్తం, తవేంద్రః విష్ణోరను సంచరేమ
నాకస్యపృష్ఠమభిసం వసానో, వైష్ణవీం లోకేహమిదయంతామ్ ॥

ఓం శ్రీ లక్ష్మీ దేవ్యైనమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి అనుకుని చేతిలో వుంచుకున్న పువ్వులా అక్షతలూ చిల్లర డబ్బులూ – లక్ష్మీదేవి పాదముల వద్దవుంచి – ఆత్మప్రదక్షిణ నమస్కారము చేయవలెను.

ఆత్మప్రదక్షిణ నమస్కారం

శ్లో॥ యానికాని చ పాపాని జనామంతర కృతాని చ
తానితాని ప్రణశ్యంతి, ప్రదక్షిణ పదేపదే ॥

శ్లో॥ పాపోఽహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయాదేవీ – శరణాగత వత్సలే ॥

శ్లో॥ అన్యధా శరణం, నాస్తిత్వమేవ శరణం మమ
తస్మాత్కారుణ్యాభావేన శ్రీ లక్ష్మీః రక్షమాం సదా

శ్రీ లక్ష్మీ దేవై నమః – ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.

శ్రీలక్ష్మీ నిత్య పూజా సమాప్తమ్

శ్రీరస్తు

శ్రీలక్ష్మీ సహస్రనామ స్తోత్రమ్

హరిః ఓమ్ – నామ్నాం సాష్టసహస్రంచ బ్రూహి గార్గ్య మహామతే
మహాలక్ష్మ్యాః మహాదేవ్యా ః భుక్తి ముక్త్యర్థ సిద్ధయే ॥ 1
శ్రీ గార్గ్య ఉవాచ ః
సనత్కుమార మాసీనం ద్వాదశాదిత్య సన్నిభం
అపృచ్ఛన్యోగినో భక్త్యా యోగినామర్థసిద్ధయే 2
సర్వలౌకిక కర్మభ్యో విముక్తానాం హితాయ వై,
భుక్తి ముక్తి ప్రదం జప్యమనుబ్రూహి దయానిధే. 3
సనత్కుమార భగవ న్సర్వజ్ఞోఽసి విశేషతః
ఆస్తిక్యసిద్ధయేనృణాం క్షిప్ర ధర్మార్థ సాధనమ్ 4
ఖిద్యంతి మానవాస్సర్వే ధనాభావేన కేవలం,
సిద్ధ్యంతి ధనినోఽన్యస్య నైవ ధర్మార్థకామనాః 5
దారిద్ర్య ధ్వంసినీ నామ కేన విద్యా ప్రకీర్తితా,
కేన వా బ్రహ్మ విద్యాఽపి కేన మృత్యువినాశినీ 6
సర్వాసాం సారభూతైకా విద్యానాం కేనకీర్తితా,
ప్రత్యక్షం సిద్ధిదా బ్రహ్మన్తా మాచక్ష్వ దయానిధే. 7
సాధు పృష్టం మహాభాగాః సర్వలోక హితైషిణః
మహతామేష ధర్మశ్చ నాన్యేషా మితి మే మతిః 8
బ్రహ్మవిష్ణు మహాదేవ మహేంద్రాది మహాత్మభిః
సంప్రోక్తం కథయామ్యద్య లక్ష్మీనామ సహస్రకమ్ 9
యస్యోచ్చారణ మాత్రేణ దారిద్ర్యాన్ముచ్యతే నరః
కిం పున స్తజ్జపాజ్జాపీ సర్వేష్టార్థానవాప్నుయాత్. 10

అస్య శ్రీ లక్ష్మీ దివ్య సహస్ర నామస్తోత్ర మహామంత్రస్య, ఆనందకర్దమ చిక్లీ తేందిరా సుతాదయో మహాత్మానో మహర్షయః అనుష్టుప్ఛందః విష్ణు మాయాశక్తిః, మహాలక్ష్మీః పరాదేవతాః, శ్రీ మహాలక్ష్మీ ప్రసాదద్వారా సర్వేష్టార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః, శ్రీమిత్యాది షడంగన్యాసః

ధ్యానం

పద్మనాభప్రియాం దేవీం పద్మాక్షీం పద్మావాసినీం
పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మామహర్నిశమ్
పూర్ణేందుబింబవదనాం రత్నాభరణ భూషితాం.
వరదాభయ హస్తాఢ్యాం ధ్యాయేచ్చంద్ర సహోదరీమ్

ఇచ్ఛారూపాం భగవత స్సచ్చిదానందరూపిణీం,

సర్వజ్ఞాం సర్వజననీం, విష్ణువక్షస్థ్సలాలయామ్

దయాళుమనిశం ద్యాయేత్ సుఖసిద్ధి స్వరూపిణీమ్

(యథోపదేశం మూలమంత్రం జపిత్వా యథాక్రమం దేవ్యైసమర్ప్య తతశ్శాంభవీ ముద్రయా (భ్రూమధ్యే)

లక్ష్యమను సంధాయ, నామసాహస్రం జపేత్)

హరిః ఓం :-

నిత్యాగతానంతనిత్యా నందినీ జనరంజనీ,

నిత్యప్రకాశినీ చైవ స్వప్రకాశ స్వరూపిణీ, 1

మహాలక్ష్మీర్మహాకాళీ మహాకన్యా సరస్వతీ,

భోగ వైభవ సంధాత్రీ భక్తానుగ్రహకారిణీ, 2

ఈశావాస్యా మహామాయా మహాదేవీ మహేశ్వరీ

హృల్లేకా పరమా శక్తి ర్మాతృకా బీజరూపిణీ. 3

నిత్యానందా నిత్యబోధా, నాదినీ జనమోదినీ,

సత్య ప్రత్యయనీ చైవ, స్వప్రకాశాత్మరూపిణీ, 4

త్రిపురా భైరవీ విద్యా, హంసా వాగీశ్వరీ శివా,

వాగ్దేవీ చ మహారాత్రిః, కాళరాత్రి స్త్రిలోచనా, 5

భద్రకాళీ కరాళీ చ మహాకాళీ తిలోత్తమా,

కాళీ కరాళవక్త్రాంతా కామాక్షీ కామదా శుభా, 6

చండికా చండరూపేశా చాముండా చక్రధారిణీ

త్రైలోక్య జననీ దేవీ, త్రైలోక్య విజయోత్తమా, 7

సిద్ధలక్ష్మీః క్రియాలక్ష్మీ, ర్మోక్షలక్ష్మీః ప్రసాదినీ,

ఉమా భగవతీ దుర్గా, చాంద్రీ దాక్షాయణీ శివా 8

ప్రత్యంగిరా ధరా వేలా, లోకమాతా హరిప్రియా,

పార్వతీ పరమాదేవీ బ్రహ్మవిద్యా ప్రదాయినీ 9

అరూపా బహురూపా చ, విరూపా విశ్వరూపిణీ,

పంచభూతాత్మికా వాణీ పంచభూతాత్మికా పరా 10

కాళికా పంచికావాగ్మీ హవిః ప్రత్యధిదేవతా,

దేవమాతా సురేశానా, వేదగర్భాఉంభికా ధృతిః 11

సంఖ్యా జాతిః క్రియాశక్తిః, ప్రకృతిర్మోహినీ మహి

యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యావిద్యా విభావరీ 12
జ్యోతిష్మతీ మహామాతా సర్వమంత్ర ఫలప్రదా,
దారిద్ర్య ధ్వంసినీ దేవీ హృదయగ్రంథి భేదినీ 13
సహస్రాదిత్య సంకాశా చంద్రికా చంద్రరూపిణీ,
గాయత్రీ సోమసంభూతి స్సావిత్రీ ప్రణవాత్మికా 14
శాంకరీ వైష్ణవీ బ్రాహ్మీ సర్వదేవనమస్కృతా, 15
సేవ్యాదుర్గా కుబేరాక్షీ కరవీర నివాసినీ,
జయా చ విజయాచైవ జయంతీ చాఽపరాజితా. 16
కుబ్జికా కాళికా శాస్త్రీ వీణాపుస్తకధారిణీ
సర్వజ్ఞ శక్తి శ్రీశక్తి, ర్బ్రహ్మ విష్ణు శివాత్మికా, 17
ఇడాపింగళికా మధ్యా మృణాళీ తంతురూపిణీ,
యజ్ఞేశానీ ప్రథా దీక్షా దక్షిణా సర్వమోహినీ 18
అష్టాంగయోగినీ దేవీ నిర్బీజధ్యానగోచరా,
సర్వతీర్థ స్థితా శుద్ధా సర్వ పర్వత వాసినీ. 19
వేదశాస్త్ర ప్రమాదేవీ షడంగాది పదక్రమా,
శివా ధాత్రీ శుభానందా, యజ్ఞకర్మ స్వరూపిణీ. 20
వ్రతినీ మేనకదేవీ బ్రహ్మాణీ, బ్రహ్మచారిణీ,
ఏకాక్షరపరా తారా భవబంధ వినాశినీ 21
విశ్వంభరాధరా ధారా, నిరాధారాఽధికస్వరా,
రాకా కుహూ రమావాస్యా పూర్ణిమాఽనుమతీద్యుతిః 22
సినీవాలీ శివాఽవశ్యా వైశ్వదేవీ పిశంగిలా,
పిప్పలా చ విశాలాక్షీ రక్షోఽఘ్నీ వృష్టికారిణీ. 23
దుష్టవిద్రావిణీ దేవీ సర్వోపద్రవ నాశినీ,
శారదా శరసంధానా సర్వశస్త్ర స్వరూపిణీ 24
యుద్ధమధ్యస్థితా దేవీ సర్వభూత ప్రభంజనీ
అయుద్ధా యుద్ధరూపా చ శాంతా శాంతి స్వరూపిణీ 25
గంగా సరస్వతీ వేణీ యమునా నర్మదాపగా,
సముద్రవసనా వాసా, బ్రహ్మాండ శ్రేణిమేఖలా, 26
పంచవక్త్రా దశభుజా శుద్ధస్ఫటికసన్నిభా,

రక్తా కృష్ణా సితా పీతా సర్వవర్ణా నిరీశ్వరీ, 27
కాళికా చక్రికా దేవీ సత్యా తు వటుకాస్థితా
తరుణీ వారుణీ నారీ జ్యేష్ఠాదేవీ సురేశ్వరీ, 28
విశ్వంభర ధరా కర్త్రీ గళార్గళవిభంజనీ
సంధ్యా రాత్రి ర్దివాజ్యోత్స్నా కలా కాష్ఠా నిమేషికా. 29
ఉర్వీ కాత్యాయనీ శుభ్రా సంసారార్ణవతారిణీ,
కపిలా కీలికాశోకా మల్లికా నవమల్లికా 30
దేవికా నందికా శాంతా భంజికా భయభంజికా,
కౌశికీ వైదికీ దేవీ సౌరీ రూపాధికాఽతిభా 31
దిగ్వస్త్రా నవవస్త్రా చ, కన్యకా కమలోద్భవా,
శ్రీస్సౌమ్యలక్షణాఽతీత, దుర్గా సూత్ర ప్రబోధికా 32
శ్రద్ధా మేధా కృతిః ప్రజ్ఞా ధారణా కాంతిరేవచ,
శ్రుతిః స్మృతి ర్ధృతి ర్ధన్యా భూతి రిష్టిర్మనీషిణీ 33
విరక్తి ర్వ్యాపినీ మాయా, సర్వమాయా ప్రభంజనీ
మాహేంద్రీ మంత్రిణీ సింహీ చేంద్రజాల స్వరూపిణీ. 34
అవస్థాత్రయ నిర్ముక్తా గుణత్రయ వివర్జితా
ఈషణత్రయ నిర్ముక్తా సర్వరోగ వివర్జితా 35
యోగి ధ్యానాంతగమ్యా చ యోగధ్యాన పరాయణా,
త్రయీశిఖా విశేషజ్ఞా వేదాంత జ్ఞానరూపిణీ 36
భారతీ కమలా భాషా పద్మా పద్మావతీ కృతిః
గౌతమీ గోమతీ గౌరీ ఈశానీ హంసవాహినీ.. 37
నారాయణీ ప్రభాధారా శాంకరీ శంకరాత్మజా
చిత్రఘంటా సునందా శ్రీర్మానవీ మనుసంభవీ, 38
స్తంభినీ క్షోభిణీ మారీర్భ్రామిణీ శత్రుమారిణీ,
మోహినీ ద్వేషిణీ వీరా అఘోరా రుద్రరూపిణీ. 39
రుద్రైకాదశినీ పుణ్యా కళ్యాణీ లాభకారిణీ
దేవదుర్గా మహాదుర్గా స్వప్న దుర్గాఽష్టభైరవీ, 40
సూర్యచంద్రాగ్ని రూపా చ గ్రహ నక్షత్ర రూపిణీ,
బిందునాదకళాతీతా బిందునాద కళాత్మికా, 41

దశ వాయు జయాకారా కళాషోడశ సంయుతా,
కాశ్యపీ కమలాదేవీ నాదచక్ర నివాసినీ, 42
మృడాధారా స్థిరా గుహ్యా దేవికా చక్రరూపిణీ,
అవిద్యా శార్వరీ భుంజా, జంభాసురనిబర్హిణీ, 43
శ్రీకాయా శ్రీకలా శుభ్రా కర్మ నిర్మూల కారిణీ,
ఆదిలక్ష్మీ ర్గుణాధారా, పంచ బ్రహ్మాత్మికా పరా 44
శ్రుతిర్బ్రహ్మ ముఖావాసా, సర్వసంపత్తి రూపిణీ
మృతసంజీవినీ మైత్రీ, కామినీ కామవర్జితా 45
నిర్వాణమార్గదా దేవీ హంసినీ కాళికా క్షమా,
సపర్యా గుణినీ భిన్నా నిర్గుణాఽఖండితా శుభా, 46
స్వామినీ వేదినీ శక్యా శాంబరీ చక్రధారిణీ,
దండినీ ముండినీ వ్యాఘ్రీ శిఖినీ సోమసంహతిః 47
చింతామణిశ్చిదానందా పంచబాణ ప్రబోధినీ
బాణశ్రేణి స్సహస్రాక్షీ సహస్ర భుజపాదుకా, 48
సంధ్యా బలి స్త్రిసంధ్యాఖ్యా బ్రహ్మాండమణి భూషణా
వాసవీ వారుణీ సేవ్యా కులికా మంత్రరంజనీ 49
జితప్రాణస్వరూపా చ, కాంతా కామ్యవరప్రదా
మంత్రబ్రాహ్మణవిద్యార్థా నాదరూపా హవిష్మతీ 50
అథర్వణశ్రుతి శ్శూన్యా కల్పనా వర్జితా సతీ,
సత్తాజాతిః ప్రమాఽమేయా, ప్రమితిః ప్రాణదా గతిః 51
అపర్ణా పంచవర్ణాచ సర్వదా భువనేశ్వరీ,
త్రైలోక్యమోహినీ విద్యా సర్వభర్త్రీ క్షరాఽక్షరా. 52
హిరణ్యవర్ణా హరిణీ, సర్వోపద్రవనాశినీ
కైవల్యపదవీ రేఖా సూర్యమండల సంస్థితా, 53
సోమమండలమధ్యస్థా వహ్నిమండల సంస్థితా
వాయుమండల మధ్యస్థా వ్యోవమండల సంస్థితా, 54
చక్రికా చక్ర మధ్యస్థా చక్రమార్గ ప్రవర్తినీ,
కోకి లాకుల చక్రేశా పక్షతిః పంక్తిపావనీ, 55
సర్వసిద్ధాంత మార్గస్థా షడ్వర్ణా వరవర్జితా,

శతరుద్రహరా హంత్రీ సర్వసంహార కారిణీ. 56

పురుషా పౌరుషీ తుష్టిస్సర్వతంత్ర ప్రసూతికా,

అర్ధనారీశ్వరీ దేవీ సర్వవిద్యా ప్రదాయినీ 57

భార్గవీ యాజుషీ విద్యా సర్వోపనిషదాస్థితా,

వ్యోమ కేశాఖిల ప్రాణా పంచకోశ విలక్షణా 58

పంచకోశాత్మికా ప్రత్య క్పంచ బ్రహ్మాత్మికా శివా

జగజ్జరాజనిత్రీ చ పంచకర్మ ప్రసూతికా. 59

వాగ్దేవ్యాభరణాకారా సర్వకామ్యస్థితా స్థితిః

అష్టాదశ చతుష్షష్టిపీఠికా విద్యయా యుతా 60

కాళికాకర్షణశ్యామా యక్షిణీ కిన్నరేశ్వరీ,

కేతకీ మల్లికాఽశోకా, వారాహీ ధరణీర్ధ్రువా 61

నారసింహీ మహూగ్రాస్యా భక్తానామార్తినాశినీ,

అంతర్బలా స్థిరా లక్ష్మీ, ర్జరామరణనాశినీ, 62

శ్రీరంజితా మహాకాయా, సోమసూర్యాగ్ని లోచనా,

అదితిర్దేవ మాతా చ అష్టపుత్రాఽష్టయోగినీ 63

అష్టప్రకృతి రష్టాష్ట విభ్రాజ ద్వికృతాకృతిః

దుర్భిక్ష ధ్వంసినీ దేవీ, సీతాసత్యాచ రుక్మిణీ, 64

ఖ్యాతిజా భార్గవీ దేవీ, దేవయోని స్తపస్వినీ,

శాకంభరీ మహాశోణా, గరుడోపరి సంస్థితా 65

సింహగా వ్యాఘ్రగా దేవీ, వాయుగా చ మహాద్రిగా,

అకారాది క్షకారాంత సర్వవిద్యాధి దేవతా. 66

మంత్ర వ్యాఖ్యాన నిపుణా, జ్యోతిశ్శాస్త్రైకలోచనా

ఇడాపింగళికా మధ్య సుషుమ్నా గ్రంథిభేదినీ, 67

కాలచక్రాశ్రయోపేతా కాలచక్ర స్వరూపిణీ,

వైశారదీ మతిశ్రేష్ఠా వరిష్ఠా సర్వదీపికా, 68

వైనాయకీ వరారోహా శ్రోణీవేలాబహిర్వళిః

జంభినీ జృంభిణీ జృంభకారిణీ గణకారికా, 69

శరణీ చక్రికాఽనంతా, సర్వవ్యాధి చికిత్సకీ,

దేవకీ దేవసంకాశా, వారిధిః కరుణాకరా, 70

శర్వరీ సర్వసంపన్నా సర్వపాప ప్రభంజనీ,

ఏకమాత్రా ద్విమాత్రా చ త్రిమాత్రా చ తథాపరా 71

అర్ధమాత్రాపరాసూక్ష్మా, సూక్ష్మార్థాఽర్థపరాపరా,

ఏకవీరా విశేషాఖ్యా షష్ఠీ దేవీ మనస్వినీ, 72

నైష్కర్మ్య నిష్కళాలోకా, జ్ఞానకర్మాధికా గుణా,

సబంధ్వానంద సందోహా వ్యోమాకారా నిరూపితా, 73

గద్య పద్యాత్మికా వాణీ సర్వాలంకార సంయుతా

సాధుబంధపదన్యాసా సర్వౌకా ఘటికావళిః 74

షట్కర్మీ కర్కశాకారా, సర్వకర్మ వివర్జితా

ఆదిత్యవర్ణా చాపర్ణా, కామినీ వరరూపిణీ, 75

బ్రహ్మాణీ బ్రహ్మసంతానా వేదవాగీశ్వరీ శివా

పురాణ న్యాయ మీమాంసా ధర్మశాస్త్రాగమ శ్రుతా, 76

సద్యోవేదవతీ సర్వా హంసీ విద్యాధిదేవతా,

విశ్వేశ్వరీ జగద్ధాత్రీ విశ్వనిర్మాణకారిణీ, 77

వైదికీ వేదరూపా చ కాళికా కాలరూపిణీ,

నారాయణీ మహాదేవీ సర్వతత్త్వ ప్రవర్తినీ, 78

హిరణ్య వర్ణరూపా చ హిరణ్యపద సంభవా,

కైవల్యపదవీ పుణ్యా కైవల్య జ్ఞాన లక్షితా, 79

బ్రహ్మసంపత్తిరూపా చ బ్రహ్మ సంపత్తికారిణీ,

వారుణీ వారుణారాధ్యా సర్వకర్మ ప్రవర్తినీ, 80

ఏకాక్షరపరా యుక్తా సర్వదారిద్ర్య భంజినీ,

పాశాంకుశాన్వితా దివ్యా వీణావ్యాఖ్యాక్ష సూత్రభృత్, 81

ఏకమూర్తిస్త్రయీమూర్తి ర్మధుకైటభ భంజినీ,

సాంఖ్యా సాంఖ్యవతీ జ్వాలా జ్వలంతీ కామరూపిణీ, 82

జాగ్రతీ సర్వసంపత్తి స్సుషుప్తా స్వేష్టదాయినీ

కపాలినీ మహాదంష్ట్రా భ్రుకుటీ కుటిలాననా, 83

సర్వావాసాసువాసా చ బృహత్స్యష్టిశ్చ శక్వరీ.

ఛందోగణ ప్రతిష్ఠా చ కల్మాషీ కరుణాత్మికా, 84

చక్షుష్మతీ మహాఘోషా, ఖడ్గ చర్మ ధరాఽశనిః

శిల్పవైచిత్ర్య విద్యోతా సర్వతో భద్రవాసినీ, 85
అచింత్య లక్షణాకారా సూత్ర భాష్య నిబంధనా
సర్వవేదార్థ సంపత్తి సర్వశాస్త్రార్థ మాతృకా, 86
అకారాది క్షకారాంత, స్సర్వవర్ణ కృతస్థలా,
సర్వలక్ష్మీ స్సదానందా సారవిద్యా సదాశివా, 87
సర్వజ్ఞా సర్వశక్తిశ్చ ఖేచరీ రూప గోచ్ఛ్రితా,
అణిమాది గుణోపేతా పరాకాష్ఠా పరాగతిః, 88
హంసయుక్త విమానస్థా హంసారూఢా శశిప్రభా,
భవానీ వాసనాశక్తి రాకృతిస్థాఽఖిలాఖిలా, 89
తంత్ర హేతు ర్విచిత్రాంగీ వ్యోమగంగా వినోదినీ
వర్షా చ వార్షికా చైవ, ఋగ్వజు స్సామరూపణీ, 90
మహానదీ నదీపుణ్యాఽగణ్య పుణ్య గుణక్రియా,
సమాధిగత లభ్యార్థా, శ్రోతవ్యా స్వప్రియా ఘృణా, 91
నామాక్షరపరా(దా) దేవీ హ్యుపసర్గ నఖాంచితా.
నిపాతోరుద్వయీ జంఘామాతృకా మంత్రరూపిణీ, 92
ఆసీనా చ శయానా చ తిష్ఠంతీ దావనాధికా
లక్ష్యలక్షణ యోగాఢ్యా తాద్రూప్య గణనాకృతిః 93
ఏకరూపాఽ నేక రూపా సేందు రూపా సదాకృతిః
సమాస తద్ధితాకారా విభక్తి వచనాత్మికా, 94
స్వాహాకారా స్వధాకారా శ్రీ పత్యర్ధాంగ నందినీ.
గంభీరా గహనా గుహ్యా యోని లింగార్థ ధారిణీ, 95
శేష వాసుకి సంసేవ్యా చపలా వరవర్ణిణీ,
కారుణ్యాకార సంపత్తిః కీలకృన్మంత్ర కీలకా, 96
శక్తిబీజాత్మికా సర్వమంత్రేష్టాఽక్షయ కామనా
ఆగ్నేయీ పార్థివా ఆప్యా వాయవ్యా వ్యోమకేతనా, 97
సత్యజ్ఞానాత్మికానందా బ్రాహ్మీ బ్రహ్మసనాతనీ
అవిద్యా వాసనా మాయా, ప్రకృతి స్సర్వ మోహినీ, 98
శక్తిర్ధారణ శక్తిశ్చ చిద చిచ్ఛక్తి యోగినీ,
వక్త్రారుణా మహామాయా మరీచిర్మదమర్దినీ, 99

విరాట్స్వాహా స్వధా శుద్ధా, నిరూపాప్తిస్సుభక్తిగా
నిరూపితాద్వయీ విద్యా, నిత్యానిత్యస్వరూపిణీ, 100
వైరాజమార్గ సంచారా సర్వ సత్పథ దర్శినీ,
జాలంధరీ మృడానీ చ భవానీ భవ భంజనీ, 101
త్రైకాలిక జ్ఞాన తంతు స్త్రికాల జ్ఞానదాయినీ
నాదాతీతా స్మృతిః ప్రజ్ఞా ధాత్రీరూపా త్రిపుష్కరా. 102
పరాజితా విధానజ్ఞా విశేషితగుణాత్మికా
హిరణ్యకేశినీ హేమా బ్రహ్మసూత్ర విచక్షణా, 103
అసంఖ్యేయ పదార్థాంత, స్స్వరవ్యంజన వైఖరీ,
మధుజిహ్వా మధుమతీ మధుమాసోదయా మధుః, 104
మాధవీ చ మహాభాగా మేఘగంభీర నిస్స్వనా,
బ్రహ్మవిష్ణుమహేశాది జ్ఞాతవ్యార్థవిశేషగా, 105
నాభౌ వహ్నిశిఖాకారా, లలాటే చంద్ర సన్నిభా,
భ్రూమధ్యే భాస్కరాకారా సర్వ తారాకృతి ర్హృది, 106
కృత్తికాది భరణ్యంత నక్షత్రేష్ట్యర్చితోదయా,
గ్రహవిద్యాత్మికా జ్యోతిర్జ్యోతి ర్విస్మృతి జీవకా,107
బ్రహ్మాండగర్భిణీ బాలా, సప్తావరణ దేవతా,
వైరాజోత్తమ సామ్రాజ్యా కుమార కుశలోదయా, 108
బగళా భ్రమరాంబా చ శివదూతీ శివాత్మికా
మేరు వింధ్యాధి సంస్థానా, కాశ్మీరపుర వాసినీ, 109
యోగనిద్రా మహానిద్రా, వినిద్రా రాక్షసాశ్రితా,
సువర్ణదా మహాగంగా పంచాఖ్యా పంచ సంహతిః 110
సుప్రజాతా సువీర్యా చ, సుపోషా సుపతి శ్శివా,
సుగృహా రక్తబీజాంతా, హతకందర్ప జీవికా, 111
సముద్ర వ్యోమ మధ్యస్థా సమబిందు సమాశ్రయా
సౌభాగ్యరస జీవాతు స్సారాసార వివేకదృక్, 112
త్రివళ్యాదిసుపుష్టాంగా, భారతీ భరతాశ్రితా,
నాదబ్రహ్మమయీ విద్యా, జ్ఞానబ్రహ్మమయీ పరా, 113
బ్రహ్మనాడీ నిరుక్తిశ్చ, బ్రహ్మకైవల్య సాధనా,

కాలకేయ మహూదార వీర్య విక్రమ రూపిణీ, 114

బడబాగ్ని శిఖావక్త్రా, మహాకబళ తర్పణా

మహాభూతా మహాదర్పా మహాసారా మహాక్రతుః 115

పంచభూతా మహాగ్రాసా పంచభూతాధి దేవతా

సర్వప్రమాణా సంపత్తిస్సర్వరోగ ప్రతిక్రియా, 116

బ్రహ్మాండాంత ర్బహిర్వ్యాప్తా విష్ణు వక్షో విభూషిణీ,

శాంకరీ విధివక్త్రస్థా, ప్రవరా వరహేతుకీ, 117

హేమమాలా శిఖామాలా త్రిశిఖా పంచలోచనా,

సర్వాగమ సదాచార మర్యాదా యాతుభంజనీ, 118

పుణ్యశ్లోక ప్రబంధాఢ్యా సర్వాంతర్యామి రూపిణీ

సామగాన సమారాధ్యా శ్రోతృకర్ణ రసాయనా, 119

జీవలోకైక జీవాతుర్భద్రోదార విలోకనా,

తటిత్కోటిలసత్కాంతి స్తరుణీ హరిసుందరీ, 120

మీననేత్రా చ సేంద్రాక్షీ విశఋూలాక్షీ సుమంగళా

సర్వమంగళ సంపన్నా సాక్షాన్మంగళదేవతా, 121

దేహహృద్దీపికా దీప్తి ర్జిహ్వా పాపప్రణాశినీ.

అర్ధచంద్రోల్లసద్దంష్ట్రా యజ్ఞవాటి విలాసినీ, 122

మహాదుర్గా మహోత్సాహా మహాదేవ బలోదయా,

డాకినీఢ్యా శాకినీఢ్యా హాకినీడ్యా సమస్తజుట్, 123

నిరంకుశా నాకివంద్యా షడాధారాధి దేవతా,

భువన జ్ఞాన నిశ్రేణి ర్భువనాకార వల్లరీ, 124

శాశ్వతీ శాశ్వతాకారా లోకానుగ్రహకారిణీ,

సారసీ మానసీ హంసీ హంసలోక ప్రదాయినీ, 125

చిన్ముద్రాలంకృతకరా కోటిసూర్య సమప్రభా.

సుఖప్రాణి శిరోరేఖా సదసద్దృష్ట ప్రదాయినీ, 126

సర్వసాంకర్య దోషఘ్నీ గ్రహోపద్రవనాశినీ.

క్షుద్రజంతు భయఘ్నీ చ విషరోగాది భంజనీ, 127

సదాశాంతా సదాశుద్ధా గృహచ్ఛిద్ర నివారిణీ,

కలిదోష ప్రశమనీ కోలాహల పురస్థితా, 128

గౌరీ లాక్షణికీ ముఖ్యా, జఘన్యాకృతి వర్జితా,
మాయాఽవిద్యా మూలభూతా వాసవీ విష్ణుచేతనా, 129
వాదినీ వసురూపా చ, వసురత్న పరిచ్ఛదా,
ఛాందసీ చంద్ర హృదయా, మంత్ర స్వచ్ఛందభైరవీ. 130
వనమాలా వైజయంతీ, పంచ దివ్యాయుధాత్మికా
పీతాంబరమయీ చంచ త్కౌస్తుభా హరికామినీ, 131
నిత్యా తథ్యా రమా రామా, రమణీ మృత్యు భంజనీ.
జ్యేష్ఠా కాష్టా ధనిష్ఠాంతా, శరాంగీ నిర్గుణప్రియా, 132
మైత్రేయా మిత్రవిందా చ, శేష్య శేష కళాశయా,
వారాణ సీ వాసలభ్యా, చార్యావర్త జనస్తుతా, 133
జగదుత్పత్తి సంస్థాన సంహారత్రయ కారణా,
త్వమంబ విష్ణుసర్వస్వం నమస్తేఽస్తు మహేశ్వరి 134
నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే.
సిద్ధ లక్ష్మీ ర్మహాకాళీ మహాలక్ష్మీ ర్నమోఽస్తుతే,135
సద్యోజాతాది పంచాగ్ని రూపా పంచక పంచికా
యంత్రలక్ష్మీర్భవత్యాది రాద్యాద్యే తే నమోనమః 136
సృష్ట్యాది కారణాకార వితతే దోషవర్జితే.
జగల్లక్ష్మీర్జగన్మాత ర్విష్ణుపత్నీ నమోఽస్తుతే, 137
నవకోటిమహాశక్తి సముపాస్య పదాంబుజే,
కనత్సౌవర్ణ రత్నాఢ్య, సర్వాభరణభూషితే, 138
అనంతనిత్య మహిషీ, ప్రపంచేశ్వరనాయకీ,
అత్యుచ్ఛ్రిత పదాంతస్థే, పరమ వ్యోమనాయకీ, 139
నాకపృష్ఠగతారాధ్యే విష్ణులోక విలాసినీ,
వైకుంఠ రాజమహిషీ, శ్రీరంగ నగరాశ్రితే, 140
రంగనాయకి భూపుత్రీ కృష్ణేవరద వల్లభే
కోటిబ్రహ్మాండాది సంసేవ్యే కోటిరుద్రాదికీర్తితే, 141
మాతులుంగ మయం ఖేటం, సౌవర్ణ చషకం తథా,
పద్మద్వయం పూర్ణకుంభం, కీరం చ వరదాభయే, 142
పాశమంకుశం శంఖం చ, చక్రం శూలం కృపాణికాం,

ధనుర్బాణౌ చాక్షమాలాం చిన్ముద్రా మపి బిభ్రతీ, 143
అష్టాదశభుజే లక్ష్మీ ర్మహాష్టాదశ పీఠగే.
భూ నీళాది సంసేవ్యే చ స్వామి చిత్తాను వర్తినీ, 144
పద్మే పద్మాలయే పద్మీ, పూర్ణకుంభాభిషేచితే.
ఇందిరేందిందిరాభాక్షీ, క్షీరసాగర కన్యకే, 145
భార్గవీ త్వం స్వతంత్రేచ్ఛా, వశీకృత జగత్పతిః,
మంగళా మంగళానాం త్వం దేవతానాం చ దేవతా, 146
త్వ ముత్తమోత్తమానాం చ త్వం శ్రేయః పరమామృతం
ధనధాన్యాభివృద్ధి శ్చ సార్వభౌమ సుఖోచ్ఛ్రయా, 147
ఆందోళికాది సౌభాగ్యా మత్తేభాది మహూదయా.
పుత్ర్ర పౌత్రాభి వృద్ధిశ్చ విద్యాభోగ బలాధికమ్, 148
ఆయురారోగ్య సంపత్తి రష్టైశ్వర్యం త్వఽమేవ హి.
పరమేశ విభూతి శ్చ సూక్ష్మాత్సూక్ష్మతరాగతిః, 149
సదయాపాంగ సందత్త, బ్రహ్మేంద్రాది పదస్థితిః.
అవ్యాహత మహాభాగ్యం త్వ మేవాఽక్షోభ్య విక్రమా, 150
సమన్వయా చ వేదానామవిరోధా త్త్వమేవ హి.
నిశ్శ్రేయస పద ప్రాప్తిసాధనా ఫలరూపిణీ, 151
శ్రీమంత్రరాజరాజ్ఞీ చ, శ్రీ విద్యా క్షేమకారిణీ,
శ్రీం బీజ జప సంతుష్టా, ఐం హ్రీం శ్రీం బీజపాలికా, 152
ప్రపత్తి మార్గ సులభా, విష్ణు ప్రథమ కింకరీ,
క్లీం కారార్థ సవిత్రీ చ, సౌమంగల్యాధిదేవతా, 153
శ్రీ షోడశాక్షరీ విద్యా, శ్రీయంత్ర పురవాసినీ.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే,
శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోఽస్తుతే. 154
పునః పునర్నమస్తేఽస్తు సాష్టాంగ మయుతం పునః,
సనత్కుమార ఉవాచ.... 155
ఏవం స్తుతా మహాలక్ష్మీ ర్బ్రహ్మరుద్రాదిభి స్సురైః,
సమద్భి రార్త్యై ర్దైవైశ్చ నిస్సత్వై ర్భోగ వర్జితైః 1
జ్యేష్ఠా జుష్టైశ్చ నిశ్శ్రీకై స్సంసారాత్స్వపరాయణైః,

విష్ణుపత్నీ దదౌ తేషాం, దర్శనం దృష్టితర్పణమ్, 2

శరత్పూర్ణేందు కోట్యాభ, ధవళాపాంగవీక్షణైః,

సర్వాంత్స త్వ సమావిష్టాం, శక్రే హృష్టా వరం దదౌ, 3

సముద్భిరార్త్రైర్దైవైశ్చ నిస్సత్త్వైర్భోగవర్జితైః

మహాలక్ష్మీ రువాచ :

నామ్నాం సాష్టసహస్రం మేప్రమాదాద్వాపి యస్సకృత్,

కీర్తయే త్తత్కులే సత్యం వసామ్యా చంద్రతారకమ్. 4

కిం పునర్నియమా జ్జప్త్వ ర్మదేక శరణస్య చ,

మాతృవత్సానుకంపాహం, పోషక్షీస్యామహర్నిశమ్. 5

మన్నామ స్మరతాం లోకే, దుర్లభం నాస్తి చింతితం,

మత్ప్రసాదేన సర్వేఽపి స్వస్వేష్టార్థ మవాప్స్యథ. 6

లుప్తవైష్ణవ ధర్మస్య మద్వ్రతే ష్వవకీర్ణినః,

భక్తిప్రపత్తి హీనస్య వంధ్యో నామ్నాంజపోఽపిమే. 7

తస్మాదవశ్యం తైర్ధోషై ర్విహీనః పాపవర్జితః

జపేత్సాష్ట సహస్రం మే నామ్నాం ప్రత్యహమాదారాత్ 8

సాక్షాదలక్ష్మీపుత్త్రోఽపి దుర్భాగ్యోఽప్యలసోఽపివా

అప్రయత్నోఽపిమూఢోఽపి వికలః పతితోఽపిచ 9

అవశాత్ ప్రాప్ను యాద్భాగ్యం మత్ప్రసాదేన కేవలం,

స్పృహేయ మచిరాద్దేవాః, వరదానాయ జాపినః. 10

దదామి సర్వమిష్టార్దే లక్ష్మీతి స్మరతాం ధ్రువం

సనత్కుమార ఉవాచ :

ఇత్యుక్త్వాంతర్ధధే లక్ష్మీః వైష్ణవీ భగవత్కళా ॥ 11

ఇష్టాపూర్తం చ సుకృతం భాగధేయం చ చింతితమ్

స్వం స్వం స్థానం చ భోగం చ విజయం లేభిరే సురాః 12

తదే తత్ప్రవదామ్యద్య లక్ష్మీనామ సహస్రకం,

యోగినః పఠతః క్షిప్రంచింతితార్థా న వాఽప్స్యథ । 13

గార్గ్య ఉవాచ :

సనత్కుమారయోగీంద్ర ఇత్యుక్త్వాస దయానిధిః

అను గృహ్యా యయౌక్షిప్రం తాంశ్చ ద్వాదశయోగినః

తస్మా దేతద్రహస్యం చ, గోప్యం జప్యం ప్రయత్నతః

అష్టమ్యాం చ చతుర్దశ్యాం నవమ్యాం భృగువాసరే,

పౌర్ణమాస్యా మమాయాం చ సర్వకాలే విశేషతః

జపేద్వా నిత్యకార్యేషు సర్వాన్కామా నవాప్నుయాత్ ॥

ఇతి శ్రీ స్కాందపురాణే సనత్కుమార సంహితాయాం

శ్రీ లక్ష్మి సహస్రనామ మంత్ర స్తోత్రమ్ స్సమాప్తం.

శ్రీ లక్ష్మి సహస్ష నామావళిః

ఓం నిత్యాయైః నమః

ఓం ఆగతాయై నమః

ఓం అనంతనిత్యాయై నమః

ఓం నందిన్యై నమః

ఓం జనరంజిన్యై నమః

ఓం నిత్య ప్రకాశిన్యై నమః

ఓం స్వప్రకాశస్వరూపిణ్యై నమః

ఓం మహాలక్ష్మై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం మహాకన్యాయై నమః 10

ఓం సర్వప్వత్యై నమః

ఓం భోగవైభవసంధాత్ర్యై నమః

ఓం భక్తానుగ్రహకారిణ్యై నమః

ఓం ఈశావాస్యాయై నమః

ఓం మహామాయాయై నమః

ఓం మహాదేవ్యై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం హృల్లేఖాయై నమః

ఓం పరమాయై నమః

ఓం శక్తయే నమః 20

ఓం మాతృకాబీజరూపిణ్యై నమః

ఓం నిత్యానందాయై నమః

ఓం నిత్యబోధాయై నమః

ఓం నాదిన్యై నమః

ఓం జనమోదిన్యై నమః

ఓం సత్యప్రత్యయిన్యై నమః

ఓం స్వప్రకాశత్మ రూపిణ్యై నమః

ఓం త్రిపురాయై నమః

ఓం భైరవ్యై నమః

ఓం విద్యాయై నమః 30

ఓం హంసాయై నమః

ఓం వాగీశ్వర్యై నమః

ఓం శివాయై నమః

ఓం శ్రీవాగ్దేవ్యై నమః

ఓం మహారాత్ర్యై నమః 40

ఓం కాళరాత్ర్యై నమః

ఓం త్రిలోచనాయై నమః

ఓం భద్రకాళ్యై నమః

ఓం కరాళ్యై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం తిలోత్తమాయై నమః

ఓం కాళ్యై నమః

ఓం కరాళవక్త్రాంతాయై నమః

ఓం కామాక్ష్యై నమః

ఓం కామదాయై నమః

ఓం శుభాయై నమః

ఓం చండికాయై నమః

ఓం చండరూపేశాయై నమః

ఓం చాముండాయై నమః

ఓం చక్రధారిణ్యై నమః 50

ఓం త్రైలోక్యజనన్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం త్రైలోక్యవిజయోత్తమాయై నమః

ఓం సిద్ధలక్ష్మ్యై నమః

ఓం క్రియాలక్ష్మ్యై నమః

ఓం మోక్షలక్ష్మ్యై నమః

ఓం ప్రసాదిన్యై నమః

ఓం ఉమాయై నమః

ఓం భగవత్యై నమః

ఓం దుర్గాయై నమః 60

ఓం చాంద్ర్యై నమః

ఓం దాక్షాయణ్యై నమః

ఓం శివాయై నమః

ఓం ప్రత్యంగిరాయై నమః

ఓం ధరాయై నమః

ఓం వేలాయై నమః

ఓం లోకమాత్రే నమః

ఓం హరిప్రియాయై నమః

ఓం పార్వత్యై నమః

ఓం పరమాయై నమః 70

ఓం దేవ్యై నమః

ఓం బ్రహ్మవిద్యా ప్రదాయిన్యై నమః

ఓం అరూపాయై నమః

ఓం బహురూపాయై నమః

ఓం విరూపాయై నమః

ఓం విశ్వరూపిణ్యై నమః

ఓం పంచభూతాత్మికాయై నమః

ఓం వాణ్యై (పరమాయై) నమః

ఓం పరమా(త్మికా)యై నమః

ఓం పరాయై నమః 80

ఓం కాళికాయై (కామఘ్ను) నమః

ఓం పంచికాయై నమః

ఓం వాగ్మిన్యై నమః

ఓం హవిషే నమః

ఓం ప్రత్యధి దేవతాయై నమః

ఓం దేవమాత్రే నమః

ఓం సురేశానాయై నమః

ఓం వేదగర్భాయై నమః

ఓం అంబికాయై నమః

ఓం ధృత్యై నమః 90

ఓం సంఖ్యాయై నమః

ఓం జాతయే నమః

ఓం క్రియాశక్త్యై నమః

ఓం ప్రకృత్యై నమః

ఓం మోహిన్యై నమః

ఓం మహ్యై నమః

ఓం యజ్ఞవిద్యాయై నమః

ఓం మహావిద్యాయై నమః

ఓం గుహ్యవిద్యాయై నమః

ఓం విభావర్యై నమః 100

ఓం జ్యోతిష్మత్యై నమః

ఓం మహామాత్రే నమః

ఓం సర్వమంత్రఫల ప్రదాయై నమః

ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః

ఓం శ్రీ దేవ్యై నమః

ఓం హృదయగ్రంథిభేదిన్యై నమః

ఓం సహస్రాదిత్యసంకాశాయై నమః

ఓం చంద్రికాయై నమః

ఓం చంద్రరూపిణ్యై నమః

ఓం గాయత్ర్యై నమః 110

ఓం సోమసంభూత్యై నమః

ఓం సావిత్ర్యై నమః

ఓం ప్రణవాత్మికాయై నమః

ఓం శాంకర్యై నమః

ఓం వైష్ణవ్యై నమః

ఓం బ్రాహ్మ్యై నమః

ఓం సర్వదేవనమస్కృతాయై నమః

ఓం సేవ్యాయై నమః

ఓం దుర్గాయై నమః

ఓం కుబేరాక్ష్యై నమః 120

ఓం కరవీరనివాసిన్యై నమః

ఓం జయాయై నమః

ఓం విజయాయై నమః

ఓం జయంత్యై నమః

ఓం అపరాజితాయై నమః

ఓం కుబ్జికాయై నమః

ఓం కా(ళ్యై)లికాయై నమః

ఓం శాస్త్ర్యై నమః

ఓం వీణాపుస్తకధారిణ్యై నమః

ఓం సర్వజ్ఞశక్తయే నమః 130

ఓం శ్రీశక్తయే నమః

ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః

ఓం ఇడాపిఙ్గళికామధ్యమృణాళీ

తంతురూపిణ్యై నమః

ఓం యజ్ఞేశా(శి)న్యై నమః

ఓం ప్రథాయై నమః

ఓం దీక్షాయై నమః

ఓం దక్షిణాయై నమః

ఓం సర్వమోహిన్యై నమః

ఓం అష్టాంగయోగిన్యై నమః

ఓం దేవ్యై నమః 140

ఓం నిర్బీగధ్యానగోచరాయై నమః

ఓం సర్వతీర్థస్థితాయై నమః

ఓం శుద్ధాయై నమః

ఓం సర్వపర్వతవాసిన్యై నమః

ఓం వేదశాస్త్ర ప్రమాయై నమః

ఓం దేవ దేవ్యై నమః

ఓం షడంగాదిపదక్రమాయై నమః

ఓం శివాయై నమః

ఓం ధాత్ర్యై నమః

ఓం శుభా(నం)దాయై నమః 150

ఓం యజ్ఞకర్మస్వరూపిణ్యై నమః

ఓం వ్రతిన్యై నమః

ఓం మేనకాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం బ్రహ్మాణ్యై నమః

ఓం బ్రహ్మచారిణ్యై నమః

ఓం ఏకాక్షరపరాయై నమః

ఓం తారాయై నమః

ఓం భవబంధవినాశిన్యై నమః

ఓం విశ్వంభరధరాయై నమః 160

ఓం ధారాయై నమః

ఓం నిరాధారాయై నమః

ఓం అధికస్వరాయై నమః

ఓం రాకాయై నమః

ఓం కుహ్వే నమః

ఓం అమావాస్యాయై నమః

ఓం పూర్ణిమాయై నమః

ఓం అనుమత్యై నమః

ఓం ద్యుతయే నమః

ఓం సినీవాల్యై నమః 170

ఓం శివాయై నమః

ఓం అవశ్యాయై నమః

ఓం వైశ్వదేవ్యై నమః

ఓం పిశంగిలాయై నమః

ఓం పిప్పలాయై నమః

ఓం విశాలాక్ష్యై నమః

ఓం రక్షోఘ్న్యై నమః

ఓం వృష్టికారిణ్యై నమః

ఓం దుష్టవిద్రావిణ్యై నమః

ఓం శ్రీ దేవ్యై నమః 180

ఓం సర్వోపద్రవనాశిన్యై నమః

ఓం శారదాయై నమః

ఓం శరసంధానాయై నమః

ఓం సర్వశస్త్రస్వరూపిణ్యై నమః

ఓం యుద్ధమధ్యస్థితాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం సర్వభూత ప్రభంజన్యై నమః

ఓం అయుద్ధాయై నమః

ఓం యుద్ధరూపాయై నమః

ఓం శాంతాయై నమః 190

ఓం శాంతిస్వరూపిణ్యై నమః

ఓం గంగాయై నమః

ఓం సరస్వతీ వేణీయమునా నమః ఓం నర్మదా(పగా) య్యై నమః

ఓం సముద్రవసనా వాసాయై నమః

ఓం బ్రహ్మాండశ్రేణిమేఖలాయై నమః

ఓం పంచవక్త్రాయై నమః

ఓం దశభుజాయై నమః

ఓం శుద్ధస్ఫటిక సన్నిభాయై నమః

ఓం రక్తాయై నమః

ఓం కృష్ణాయై నమః 200 ఓం సితాయై నమః

ఓం పీతాయై నమః

ఓం సర్వవర్ణాయై నమః

ఓం నిరీశ్వర్యై నమః

ఓం కాళికాయై నమః

ఓం చక్రికాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం సత్యాయై నమః

ఓం వటుకాస్థితాయై నమః

ఓం తరుణ్యై నమః 210

ఓం వారుణ్యై నమః

ఓం నార్యై నమః

ఓం జ్యేష్ఠాదేవ్యై నమః

ఓం సురేశ్వర్యై నమః

ఓం విశ్వంభరధరాయై నమః

ఓం కర్త్ర్యై నమః

ఓం గళార్గళవిభంజిన్యై నమః

ఓం సంధ్యారాత్రిదివాజ్యోత్స్నాయై నమః

ఓం కలాకాష్ఠాయై నమః

ఓం నిమేషికాయై నమః 220

ఓం ఉర్వ్యై నమః

ఓం కాత్యాయిన్యై నమః

ఓం శుభ్రాయై నమః

ఓం సంసారార్ణవతార్ణ్యై నమః

ఓం కపిలాయై నమః

ఓం కీలికాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం మల్లికానవమల్లికాయై నమః

ఓం దేవికాయై నమః

ఓం నందికాయై నమః 230

ఓం శాంతా (భయ) యై నమః

ఓం భంజికాయై నమః

ఓం భయభంజికాయై నమః

ఓం కౌశిక్యై నమః

ఓం వైదిక్యై నమః

ఓం (వేద్యై) దేవ్యై నమః

ఓం సౌర్యై నమః

ఓం రూపాధికాయై నమః

ఓం అతిభాయై నమః

ఓం దిగ్వస్త్రాయై నమః 240

ఓం నవవస్త్రాయై నమః

ఓం కన్యకాయై నమః

ఓం కమలోద్భవాయై నమః

ఓం శ్రి(తా)యై నమః

ఓం సౌమ్యలక్షణాయై నమః

ఓం అతీతదుర్గాయై నమః

ఓం సూత్రప్రబోధికాయై నమః

ఓం శ్రద్ధాయై నమః

ఓం మేధాయై నమః

ఓం కృతయే నమః 250

ఓం ప్రజ్ఞాయై నమః

ఓం ధారణాయై నమః

ఓం కాంత్యై నమః

ఓం శ్రుత్యై నమః

ఓం స్మృతయే నమః

ఓం ధృతయే నమః

ఓం ధన్యాయై నమః

ఓం భూ(తయే)తాద్యై నమః

ఓం ఇష్ట్యైజ్యై నమః

ఓం మనీషిణ్యై నమః 260

ఓం విరక్తయే నమః

ఓం వ్యాపిన్యై నమః

ఓం మాయాయై నమః

ఓం సర్వమాయాప్రభంజన్యై నమః

ఓం మాహేంద్ర్యై నమః

ఓం మంత్రిణ్యై నమః

ఓం సింహ్యై నమః

ఓం ఇంద్రజాల స్వరూపిణ్యై నమః

ఓం అవస్థాత్రయ నిర్ముక్తాయై నమః

ఓం గుణత్రయవివర్జితాయై నమః 270

ఓం ఈషణత్రయనిర్ముక్తాయై నమః

ఓం సర్వరోగవివర్జితాయై నమః

ఓం యోగిధ్యానాంతగమ్యాయై నమః

ఓం యోగధ్యాన పరాయణాయై నమః

ఓం త్రయీశిఖ విశేషజ్ఞాయై నమః

ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః

ఓం భారత్యై నమః

ఓం కమలాయై నమః

ఓం భాషాయై నమః

ఓం పద్మాయై నమః 280

ఓం పద్మావత్యై

ఓం కృతయే

ఓం గౌతమ్యై నమః

ఓం గోమత్యై నమః

ఓం గౌర్యై నమః

ఓం ఈశానాయై నమః

ఓం హంసవాహిన్యై నమః

ఓం నారాయణ్యై నమః

ఓం ప్రభాధారాయై నమః

ఓం (జాహ్నవ్యై) శాంకర్యై నమః 290

ఓం శంకరాత్మజాయై నమః

ఓం చిత్రఘంటాయై నమః

ఓం సునందాయై నమః

ఓం శ్రి (త్యై) యై నమః

ఓం శ్రీమానవ్యై నమః

ఓం మనుసంభవాయై నమః

ఓం స్తంభిన్యై నమః

ఓం క్షోభిణ్యై నమః

ఓం మార్యై నమః

ఓం భ్రామర్యై నమః 300

ఓం శత్రుమారిణ్యై నమః

ఓం మోహిన్యై నమః

ఓం ద్వేషిణ్యై నమః

ఓం వీరాయై నమః

ఓం అఘోరాయై నమః

ఓం రుద్రరూపిణ్యై నమః

ఓం రుద్రైకాదశిన్యై నమః

ఓం పుణ్యాయై నమః

ఓం శ్రీ కల్యాణ్యై నమః

ఓం లాభకారిణ్యై నమః 310

ఓం దేవదుర్గాయై నమః

ఓం మహాదుర్గాయై నమః

ఓం స్వప్నదుర్గాయై నమః

ఓం అష్టభైరవ్యై నమః

ఓం సూర్యచంద్రాగ్నిరూపాయై నమః

ఓం గ్రహనక్షత్ర రూపిణ్యై నమః

ఓం బిందునాదకళాతీతాయై నమః

ఓం బిందునాద కళాత్మికాయై నమః

ఓం దశవాయుజయాకారాయై నమః

ఓం కళాషోడశసంయుతాయై నమః 320

ఓం కాశ్యప్యై నమః

ఓం కమలాయై నమః

ఓం దేవ్యై నమః

ఓం నాదచక్రనివాసిన్యై నమః

ఓం మృడాధారాయై నమః

ఓం స్థిరాయై నమః

ఓం గుహ్యాయై నమః

ఓం దేవికాయై నమః

ఓం చక్రరూపిణ్యై నమః

ఓం అవిద్యాయై నమః 330

ఓం శార్వర్యై నమః

ఓం భుంజాయై నమః

ఓం జంభాసురనిబర్హిణ్యై నమః

ఓం శ్రీకాయాయై నమః

ఓం శ్రీకలాయై నమః

ఓం శుభ్రాయై నమః

ఓం కర్మనిర్మూలకారిణ్యై నమః

ఓం ఆదిలక్ష్మై నమః

ఓం గుణాధారాయై నమః

ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః 340

ఓం పరాయై నమః

ఓం శ్రుతయే నమః

ఓం బ్రహ్మముఖావాసాయై నమః

ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః

ఓం మృతసంజీవిన్యై నమః

ఓం మైత్ర్యై నమః

ఓం కామిన్యై నమః

ఓం కామవర్జితాయై నమః

ఓం నిర్వాణమార్గదాయై నమః

ఓం శ్రీ దేవ్యై నమః 350

ఓం హంసిన్యై నమః

ఓం కాళికాయై నమః

ఓం క్షమాయై నమః

ఓం సపర్యాయై నమః

ఓం గుణిన్యై నమః

ఓం భిన్నాయై నమః

ఓం నిర్గుణాయై నమః

ఓం అఖండితశుభాయై నమః

ఓం స్వామిన్యై నమః

ఓం వేదిన్యై నమః 360

ఓం శక్యాయై నమః

ఓం శాంబర్యై నమః

ఓం శ్రీచక్రధారిణ్యై నమః

ఓం దండిన్యై నమః

ఓం ముండిన్యై నమః

ఓం వ్యాఘ్ర్యై నమః

ఓం శిఖిన్యై నమః

ఓం సోమసంహతయే నమః

ఓం చింతామణయే నమః

ఓం చిదానందాయై నమః 370

ఓం పంచబాణ ప్రబోధిన్యై నమః

ఓం బాణశ్రేణయే నమః

ఓం సహస్రాక్ష్యై నమః

ఓం సహస్రభుజపాదుకాయై నమః

ఓం సంధ్యాబలయే నమః

ఓం త్రిసంధ్యాబలయే నమః

ఓం బ్రహ్మాండమణిభూషణాయై నమః

ఓం వాసవ్యై నమః

ఓం వారుణీసేనాయై నమః

ఓం కుళికాయై నమః 380

ఓం మంత్రరంజిన్యై నమః

ఓం జితప్రాణస్వరూపాయై నమః

ఓం కాంతాయై నమః

ఓం కామ్యవరప్రదాయై నమః

ఓం మంత్రబ్రాహ్మణ విద్యార్థాయై నమః

ఓం నాదరూపాయై నమః

ఓం హవిష్మత్యై నమః

ఓం అథర్వణ్యై నమః

ఓం శ్రుత్యై నమః

ఓం శూన్యాయై నమః 390

ఓం కల్పనావర్జితాయై నమః

ఓం సత్యై నమః

ఓం సత్తాజాతయే నమః

ఓం ప్రమాయై నమః

ఓం అమేయాయై నమః

ఓం ప్రమిత్యై నమః

ఓం ప్రాణదాయై నమః

ఓం గత్యై నమః

ఓం అపర్ణాయై నమః

ఓం పంచవర్ణాయై నమః 400

ఓం సర్వదాయై నమః

ఓం భువనేశ్వర్యై నమః

ఓం త్రైలోక్యమోహినీ విద్యాయై నమః

ఓం సర్వభర్త్ర్యై నమః

ఓం క్షరాయై నమః

ఓం అక్షర్యై నమః

ఓం హిరణ్యవర్ణాయై నమః

ఓం హరిణ్యై నమః

ఓం సర్వోపద్రవనాశిన్యై నమః

ఓం కైవల్యపదవీ రేఖాయై నమః 410

ఓం సూర్యమండలసంస్థితాయై నమః

ఓం సోమమండలమధ్యస్థాయై నమః

ఓం వహ్నిమండలసంస్థితాయై నమః

ఓం వాయుమండల మధ్యస్థాయై నమః

ఓం వ్యోమమండలసంస్థితాయై నమః

ఓం చక్రికాయై నమః

ఓం చక్రమధ్యస్థాయై నమః

ఓం చక్రమార్గప్రవర్తిన్యై నమః

ఓం కోకిలాకులచక్రేశాయై నమః

ఓం పక్షత(తి)యే నమః 420

ఓం పంక్తిపావన్యై నమః

ఓం సర్వసిద్ధాంతమార్గసాయై నమః

ఓం షడ్వర్ణవరవర్జితాయై నమః

ఓం శతరుద్రహరాయై నమః

ఓం హంత్ర్యై నమః

ఓం సర్వసంహారకారిణ్యై నమః

ఓం పురుషాయై నమః

ఓం పౌరుష్యై నమః

ఓం తుష్టయే(ష్టై) నమః

ఓం సర్వతంత్రప్రసూతికాయై నమః 430

ఓం అర్థనారీశ్వర్యై నమః

ఓం (శ్రీ – శ్రియః) దేవ్యై నమః

ఓం సర్వవిద్యాప్రదాయిన్యై నమః

ఓం భార్గవ్యై నమః

ఓం యాజుషీవిద్యాయై నమః

ఓం సర్వోపనిషదా(స్థితా)యై నమః

ఓం వ్యోమకేశాఖిలప్రాణాయై నమః

ఓం పంచకోశవిలక్షణాయై నమః

ఓం పంచకోశాత్మికాయై నమః

ఓం ప్రతీచ్యై నమః 440

ఓం పంచబ్రహ్మాత్మికాయై నమః

ఓం శివాయై నమః

ఓం జగజ్జరా జనిత్ర్యై నమః

ఓం పంచకర్మ ప్రసూతికాయై నమః

ఓం వాగ్దేవ్యాభరణాకారాయై నమః

ఓం సర్వకామ్యస్థితాయై నమః

ఓం స్థిత్యై నమః

ఓం అష్టాదశ చతుష్షష్ఠి పీఠికా విద్యాయాయు తాయై నమః

ఓం కాళికాకర్షణశ్యామాయై నమః

ఓం యక్షిణ్యై నమః 450

ఓం కిన్నరేశ్వర్యై నమః

ఓం కేతక్యై నమః

ఓం మల్లికాయై నమః

ఓం అశోకాయై నమః

ఓం వారాహ్యై నమః

ఓం ధరణ్యై నమః

ఓం ధ్రువాయై నమః

ఓం నారసింహ్యై నమః

ఓం మహాగ్రాస్యాయై నమః

ఓం భక్తానామార్తినాశిన్యై నమః 460

ఓం అంతర్బలాయై నమః

ఓం స్థిరాయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం జరామరణనాశిన్యై నమః

ఓం శ్రీరంజితాయై నమః

ఓం మహాకాయాయై నమః

ఓం సోమసూర్యాగ్ని లోచనాయై నమః

ఓం అదిత్యై నమః

ఓం దేవమాత్రే నమః

ఓం అష్టపుత్రాయై నమః 470

ఓం అష్టయోగిన్యై నమః

ఓం అష్టప్రకృత్యై నమః

ఓం అష్టాష్టవిభ్రాజత్ వికృతాకృతయే నమః

ఓం దుర్భిక్షధ్వంసిన్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం సీతాయై నమః

ఓం సత్యాయై నమః

ఓం రుక్మ్యై నమః

ఓం ఖ్యాతిజాయై నమః

ఓం భార్గవ్యై నమః 480

ఓం దేవ్యై నమః

ఓం దేవయోనయే నమః

ఓం తపస్విన్యై నమః

ఓం శాకంభర్యై నమః

ఓం మహాశోణాయై నమః

ఓం గరుడోపరిసంస్థితాయై నమః

ఓం సింహగాయై నమః

ఓం వ్యాఘ్రగాయ నమః

ఓం దేవ్యై నమః

ఓం వాయుగాయై నమః 490

ఓం మహాద్రిగాయై నమః

ఓం అకారాదిక్షకారాంతాయై నమః

ఓం సర్వవిద్యాధి దేవతాయై నమః

ఓం మంత్రవ్యాఖ్యానపైపుణ్యై నమః

ఓం జ్యోతిశ్శాస్త్రైకలోచన్యై నమః

ఓం ఇడాపింగళికామధ్య సుషుమ్నా గ్రంధి భేదిన్యై నమః

ఓం కాలచక్రాశ్రయోపేతాయై నమః

ఓం కాలచక్రస్వరూపిణ్యై నమః

ఓం వైశారద్యై నమః

ఓం మతిశ్రేష్ఠాయై నమః 500

ఓం వరిష్ఠాయై నమః

ఓం సర్వదీపికాయై నమః

ఓం వైనాయక్యై నమః

ఓం వరారోహాయై నమః

ఓం శ్రోణీవేలాయై నమః

ఓం బహిర్వళయై నమః

ఓం జంభిన్యై నమః

ఓం జృంభిన్యైన నమః

ఓం జృంభకారిణ్యై నమః

ఓం గణకారికాయై నమః 510

ఓం శరణ్యై నమః

ఓం చక్రికాయై నమః

ఓం అనంతాయై నమః

ఓం సర్వవ్యాధి చికిత్సక్యై నమః

ఓం దేవక్యై నమః

ఓం దేవసంకాశాయై నమః

ఓం వారిధియే నమః

ఓం కరుణాకరాయై నమః

ఓం శర్వర్యై నమః

ఓం సర్వసంపన్నాయై నమః 520

ఓం సర్వపాపభంజిన్యై నమః

ఓం ఏకమాత్రాయై నమః

ఓం ద్విమాత్రాయై నమః

ఓం త్రిమాత్రాయై నమః

ఓం పరాయై నమః

ఓం అర్ధమాత్రాపరాయై నమః

ఓం సూక్ష్మాయై నమః

ఓం సూక్ష్మార్థార్థపరాయై నమః

ఓం అపరాయై నమః

ఓం ఏకవీరాయై నమః 530

ఓం విశేషాఖ్యాయై నమః

ఓం షష్ఠ్యై నమః

ఓం దేవ్యై నమః

ఓం మనస్విన్యై నమః

ఓం నైష్కర్మ్యాయై నమః

ఓం నిష్కళాలోకాయై నమః

ఓం జ్ఞానకర్మాధికాయై నమః

ఓం గుణాయై నమః

ఓం సబంధ్వానందసందోహాయై నమః

ఓం వ్యోమాకారాయై నమః 540

ఓం నిరూపితాయై నమః

ఓం గద్యపద్మాత్మికాయై నమః

ఓం వాణ్యై నమః

ఓం సర్వాలంకార సంయుతాయై నమః

ఓం సాధుబంధపదన్యాసాయై నమః

ఓం సర్వౌకసే నమః

ఓం ఘటికావళ్యై నమః

ఓం షట్కర్మిణ్యై నమః

ఓం కర్కశాకారాయై నమః

ఓం సర్వకర్మవివర్జితాయై నమః 550

ఓం ఆదిత్యవర్ణాయై నమః

ఓం అపర్ణాయై నమః

ఓం కామిన్యై నమః

ఓం వరరూపిణ్యై నమః

ఓం బ్రహ్మణ్యై నమః

ఓం బ్రహ్మసంతానాయై నమః

ఓం వేదవాగీశ్వర్యై నమః

ఓం శివాయై నమః

ఓం పురాణన్యాయ మీమాంసాయై నమః

ఓం ధర్మశాస్త్రాగమశ్రుత్యై నమః 560

ఓం సద్యోవేదవత్యై నమః

ఓం సర్వాయై నమః

ఓం హంస్యై నమః

ఓం విధ్యాధిదేవతాయై నమః

ఓం విశ్వేశ్వర్యై నమః

ఓం జగద్ధాత్ర్యై నమః

ఓం విశ్వనిర్మాణకారిణ్యై నమః

ఓం వైదిక్యై నమః

ఓం వేదరూపాయై నమః

ఓం కాళికాయై నమః 570

ఓం కాలరూపిణ్యై నమః

ఓం నారాయణ్యై నమః

ఓం మహాదేవ్యై నమః

ఓం సర్వతత్త్వప్రవర్తిన్యై నమః

ఓం హిరణ్యవర్ణరూపాయై నమః

ఓం హిరణ్యపదసంభవాయై నమః

ఓం కైవల్యపదవ్యై నమః

ఓం పుణ్యాయై నమః

ఓం కైవల్యజ్ఞానలక్షితాయై నమః

ఓం బ్రహ్మసంపత్తిరూపాయై నమః 580

ఓం బ్రహ్మసంపత్తికారిణ్యై నమః

ఓం వారుణ్యై నమః

ఓం వారుణారాధ్యాయై నమః

ఓం సర్వకర్మప్రవర్తిన్యై నమః

ఓం ఏకాక్షరపరా (యుక్తా) యై నమః

ఓం సర్వదారిద్ర్యభంజన్యై నమః

ఓం పాశాంకుశాన్వితాయై నమః

ఓం దివ్యాయై నమః

ఓం వీణావ్యాఖ్యాక్ష సూత్రభృతే నమః

ఓం ఏకమూర్తయే నమః 590

ఓం త్రయీమూర్తయే నమః

ఓం మధుకైటభభంజిన్యై నమః

ఓం సాంఖ్యాయై నమః

ఓం సాంఖ్యవత్యై నమః

ఓం జ్వాలాయై నమః

ఓం జ్వలంత్యై నమః

ఓం కామరూపిణ్యై నమః

ఓం జాగ్రత్యై నమః

ఓం సర్వసంపత్తయే నమః

ఓం సుషుప్త్యై నమః 600

ఓం స్వేష్టదాయిన్యై నమః

ఓం కపాలిన్యై నమః

ఓం మహాదంష్ట్రాయై నమః

ఓం భ్రుకుటీకుటిలాననాయై నమః

ఓం సర్వావాసాయై నమః

ఓం సువాసాయై నమః

ఓం బృహత్యై (బృహత్సృష్టియే) నమః

ఓం స్వష్టయే నమః

ఓం శక్వర్యై నమః

ఓం ఛందోగణప్రతిష్ఠాయై నమః 610

ఓం కల్మాష్యై నమః

ఓం కరుణాత్మికాయై నమః

ఓం చక్షుష్మత్యై నమః

ఓం మహాఘోషాయై నమః

ఓం ఖడ్గచర్మధరాయై నమః

ఓం అశనయే నమః

ఓం శిల్పవైచిత్ర్యవిద్యోతాయై నమః

ఓం సర్వతోభద్రవాసిన్యై నమః

ఓం అచింత్యలక్షణాకారయై నమః

ఓం సూత్రభాష్యనిబంధనాయై నమః 620

ఓం సర్వవేదార్ధసంపత్తయే నమః

ఓం సర్వశాస్త్రార్ధమాతృకాయై నమః

ఓం అకారాదిక్షకారాంతమాతృ వర్ణకృతస్థలాయై నమః

ఓం సర్వలక్ష్మ్యై నమః

ఓం సదానందాయై నమః

ఓం పారవిద్యాయై నమః

ఓం సదాశివాయై నమః

ఓం సర్వజ్ఞానాయై నమః

ఓం సర్వశక్త్యై నమః

ఓం ఖేచరీ (రూపగా)యై నమః 630

ఓం ఉచ్ఛ్రితాయై నమః

ఓం అణిమాదిగుణోపేతాయై నమః

ఓం పరాకాష్ఠాయై నమః

ఓం పరాగతయే నమః

ఓం హంసయుక్తవిమానస్థాయై నమః

ఓం హంసారూఢశశిప్రభాయై నమః

ఓం భవాన్యై నమః

ఓం వాసనాశక్తయే నమః

ఓం ఆకృతిస్థాయై నమః

ఓం అఖిలాఽఖిలాయై నమః 640

ఓం తంత్రహేతవే నమః

ఓం విచిత్రాంగ్యై నమః

ఓం వ్యోమగంగావినోదిన్యై నమః

ఓం వర్షాయై నమః

ఓం వార్షి(క్యై) కాయై నమః

ఓం ఋగ్యజుస్సామరూపిణ్యై నమః

ఓం మహానద్యై నమః

ఓం నదీపుణ్యాయై నమః

ఓం అగణ్యపుణ్యగుణక్రియాయై నమః

ఓం సమాధిగత లభ్యార్థాయై నమః 650

ఓం శ్రోతవ్యాయై నమః

ఓం స్వప్రియాయై నమః

ఓం ఘృణాయై నమః

ఓం నామాక్షరపదాయై నమః

ఓం (మహా-మహీ) దేవ్యై నమః

ఓం ఉపసర్గనఖాంచితాయై నమః

ఓం నిపాతోరుద్వయాయై నమః

ఓం జంఘామాతృకాయై నమః

ఓం మంత్రరూపిణ్యై నమః

ఓం ఆసీనాయై నమః 660

ఓం శయానాయై నమః

ఓం తిష్టంత్యై నమః

ఓం భావనాధికాయై నమః

ఓం లక్ష్యలక్షణ యోగాఢ్యాయై నమః

ఓం తాద్రూప్యగణనాకృతయే నమః

ఓం ఏకరూపాయై నమః

ఓం అనేకరూపాయై నమః

ఓం ఇందురూపాయై నమః

ఓం సదాకృతయే నమః

ఓం సమాసతద్ధితాకారాయై నమః 670

ఓం విభక్తివచనాత్మికాయై నమః

ఓం స్వాహాకారాయై నమః

ఓం స్వధాకారాయై నమః

ఓం శ్రీపత్యర్థాంగనందిన్యై నమః

ఓం గంభీరాయై నమః

ఓం గహనాయై నమః

ఓం గుహ్యాయై నమః

ఓం యోనిలింగార్ధధారిణ్యై నమః

ఓం శేషవాసుకిసంసేవ్యాయై నమః

ఓం చపలాయై నమః 680

ఓం వరవర్ణిన్యై నమః

ఓం కారుణ్యాకారసంపత్త్యై నమః

ఓం కీలకృతే నమః

ఓం మంత్రకీలికాయై నమః

ఓం శక్తిబీజాత్మికాయై నమః

ఓం సర్వమంత్రేష్టాయై నమః

ఓం అక్షయకామనాయై నమః

ఓం ఆగ్నేయ్యై నమః

ఓం పార్థివాయై నమః

ఓం ఆప్యాయై నమః 690

ఓం వాయవ్యాయై నమః

ఓం వ్యోమకేతనాయై నమః

ఓం సత్యజ్ఞానాత్మికాయై నమః

ఓం నందాయై నమః

ఓం బ్రాహ్మ్యై నమః

ఓం బ్రహ్మణే నమః

ఓం సనాతన్యై నమః

ఓం అవిద్యావాసనామాయాయై నమః

ఓం ప్రకృతయే నమః

ఓం సర్వమోహిన్యై నమః 700

ఓం శక్తయే నమః

ఓం ధారణాశక్తయే నమః

ఓం చిద్రూపిణ్యై నమః

ఓం చిచ్ఛక్తయే నమః

ఓం యోగిన్యై నమః

ఓం వక్త్రారుణాయై నమః

ఓం మహామాయాయై నమః

ఓం మరీచ్యై నమః

ఓం మదమర్దిన్యై నమః

ఓం విరాడ్రూపిణ్యై నమః 710

ఓం స్వాహాయై నమః

ఓం స్వధాయై నమః

ఓం శుద్ధాయై నమః

ఓం నిరూపాస్తయే నమః

ఓం సుభక్తిగాయై నమః

ఓం నిరూపితాద్వయై నమః

ఓం విద్యాయై నమః

ఓం నిత్యానిత్యస్వరూపిణ్యై నమః

ఓం వైరాజమార్గ సంచారాయై నమః

ఓం సర్వసత్పథదర్శిన్యై నమః 720

ఓం జాలంధర్యై నమః

ఓం మృడాన్యై నమః

ఓం భవాన్యై నమః

ఓం భవభంజిన్యై నమః

ఓం త్రైకాలికజ్ఞానతంతవే నమః

ఓం త్రికాలజ్ఞానదాయిన్యై నమః

ఓం నాదాతీతాయై నమః

ఓం స్మృతయే నమః

ఓం ప్రజ్ఞాయై నమః

ఓం ధాత్రీరూపాయై నమః 730

ఓం త్రిపుష్కరాయై నమః

ఓం పరాజితాయై నమః

ఓం విధానజ్ఞాయై నమః

ఓం విశేషితగుణాత్మికాయై నమః

ఓం హిరణ్యకేశిన్యై నమః

ఓం హేమ్నే నమః

ఓం బ్రహ్మసూత్రవిచక్షణాయై నమః

ఓం అసంఖ్యేయపదార్థాంత

స్వరస్వంజనవైఖర్యై నమః

ఓం మధుజిహ్వాయై నమః

ఓం మధుమత్యై నమః 740

ఓం మధుమాసోదయాయై నమః

ఓం మధవే నమః

ఓం మాధవ్యై నమః

ఓం మహాభాగాయై నమః

ఓం మేఘగంభీర నిస్సనాయై నమః

ఓం బ్రహ్మావిష్ణుమహేశాది

జ్ఞాతవ్యార్థవిశేషగాయై నమః

ఓం నాభౌవహ్నిశిఖాకారాయై నమః

ఓం లలాటేచంద్రసన్నిభాయై నమః

ఓం భ్రూమధ్యేభాస్కరాకారాయై నమః

ఓం సర్వతారాకృతయేహృదినే నమః 750

ఓం కృత్తికాదిభరణ్యంతనక్షత్రే

ష్ట్యర్చితోదయాయై నమః

ఓం గ్రహవిద్యాత్మికాయై నమః

ఓం జ్యోతిషే నమః

ఓం జ్యోతిర్విదే నమః

ఓం మతిజీవికాయై నమః

ఓం బ్రహ్మాండగర్భిణ్యై నమః

ఓం బాలాయై నమః

ఓం సప్తావరణదేవతాయై నమః

ఓం వైరాజోత్తమసామ్రాజ్యాయై నమః

ఓం కుమారకుశలో ధయాయై నమః 760

ఓం బగళాయై నమః

ఓం భ్రామ (రాంబాయై)ర్యై నమః

ఓం శివదూత్యై నమః

ఓం శివాత్మికాయై నమః

ఓం మేరువింధ్యాదిసంస్థానాయై నమః

ఓం కాశ్మీరపురవాసిన్యై నమః

ఓం యోగనిద్రాయై నమః

ఓం మహానిద్రాయై నమః

ఓం వినిద్రాయై నమః

ఓం రాక్షసాశ్రితాయై నమః 770

ఓం సువర్ణదాయై నమః

ఓం మహాగంగాయై నమః

ఓం పంచాఖ్యాయై నమః

ఓం పంచసంహత్యై నమః

ఓం సుప్రజాతాయై నమః

ఓం సువీర్యాయై నమః

ఓం సుపోషాయై నమః

ఓం సుపతయే నమః

ఓం శివాయై నమః

ఓం సుగృహాయై నమః 780

ఓం రక్తబీజాంతాయై నమః

ఓం హతకందర్పజీవికాయై నమః

ఓం సముద్రవ్యోమమధ్యస్థాయై నమః

ఓం సుమబిందుసమాశ్రయాయై నమః

ఓం సౌభాగ్యరసజీవాతవే నమః

ఓం సారాసారవివేకదృశే నమః

ఓం త్రివళ్యాదిసుపుష్టాంగాయై నమః

ఓం భారత్యై నమః

ఓం భరతాశ్రితాయై నమః

ఓం నాదబ్రహ్మమయ్యై నమః 790

ఓం విద్యాయై నమః

ఓం జ్ఞానబ్రహ్మమయ్యై నమః

ఓం పరాయై నమః

ఓం బ్రహ్మనాడీనిరుక్తాయై నమః

ఓం బ్రహ్మకైవల్య సాధనాయై నమః

ఓం కాలకేయమహూదర వీర్యవిక్రమ

రూపిణ్యై నమః
ఓం బడబాగ్నిశిఖావక్త్రాయై నమః
ఓం మహాకబళతర్పణాయై నమః
ఓం మహాభూతాయై నమః
ఓం మహాదర్పాయై నమః 800
ఓం మహాసారాయై నమః
ఓం మహాక్రతవే నమః
ఓం పంచభూతమహాగ్రాసాయై నమః
ఓం పంచభూతాధిదేవతాయై నమః
ఓం సర్వప్రమా(ణా)యై నమః
ఓం సంపత్తయే నమః
ఓం సర్వరోగప్రతిక్రియాయై నమః
ఓం బ్రహ్మాండాంతర్బ హిర్వ్యాప్తాయై నమః ఓం విష్ణువక్షోవిభూషణాయై నమః
ఓం శాంకర్యై నమః 810
ఓం విధివక్త్రస్థాయై నమః
ఓం ప్రవరాయై నమః
ఓం వరహేతుక్యై నమః
ఓం హేమమాలాయై నమః
ఓం శిఖామలాయై నమః
ఓం త్రిశిఖాయై నమః
ఓం పంచలోచనాయై నమః
ఓం సర్వాగమసదాచారమర్యాదాయై నమః
ఓం యాతుభంజన్యై నమః
ఓం పుణ్యశ్లోకప్రబంధాఢ్యాయై నమః 820
ఓం సర్వాంతర్యామిరూపిణ్యై నమః
ఓం సామగాన సమారాధ్యాయై నమః
ఓం శ్రోత్రుకర్ణ రసాయనాయై నమః
ఓం జీవలోకైకజీవాతవే నమః
ఓం భద్రోదారవిలోకనాయై నమః
ఓం తటిత్కోటిలసత్కాంత్యై నమః
ఓం తరుణ్యై నమః

ఓం హరిసుందర్యై నమః

ఓం మీననేత్రాయై నమః

ఓం ఇంద్రాక్ష్యై నమః 830

ఓం విశాలాక్ష్యై నమః

ఓం సుమంగళాయై నమః

ఓం సర్వమంగళసంపన్నాయై నమః

ఓం సాక్షాన్మంగళదేవతాయై నమః

ఓం దేహహృద్దీపికాయై నమః

ఓం దీప్తయే నమః

ఓం జిహ్వాపాపప్రణాశిన్యై నమః

ఓం అర్ధచంద్రోఉల్లసద్దంష్ట్రాయై నమః

ఓం యజ్ఞవాటీవిలాసిన్యై నమః

ఓం మహాదుర్గాయై నమః 840

ఓం మహూత్సాహాయై నమః

ఓం మహాదేవబలో దయాయై నమః

ఓం ఢాకినీడ్యాయై నమః

ఓం శాకినీడ్యాయై నమః

ఓం హాకినీడ్యాయై నమః

ఓం సమస్తజుషే నమః

ఓం నిరంకుశాయై నమః

ఓం నాకివంద్యాయై నమః

ఓం షడాధారాధిదేవతాయై నమః

ఓం భువనజ్ఞాననిశ్శ్రేణయే నమః 850

ఓం భువనాకారవల్లర్యై నమః

ఓం శాశ్వత్యై నమః

ఓం శాశ్వతాకారాయై నమః

ఓం లోకానుగ్రహకారిణ్యై నమః

ఓం సారస్యై నమః

ఓం మానస్యై నమః

ఓం హంస్యై నమః

ఓం హంసలోక ప్రదాయిన్యై నమః

ఓం చిన్ముద్రాలంకృత ప్రదాయిన్యై నమః

ఓం చిన్ముద్రాలంకృత కరాయై నమః

ఓం కోటిసూర్య సమప్రభాయై నమః 860

ఓం సుఖప్రాణిశిరోరేఖాయై నమః

ఓం సదసద్దృష్టప్రదాయిన్యై నమః

ఓం సర్వసాంకర్యదోషఘ్న్యై నమః

ఓం గ్రహోపద్రవనాశిన్యై నమః

ఓం క్షుద్రజంతుభయఘ్న్యై నమః

ఓం విషరోగాది భంజిన్యై నమః

ఓం సదాశాంతాయై నమః

ఓం సదాశుద్ధాయై నమః

ఓం గృహచ్ఛిద్రనివారిణ్యై నమః

ఓం కలిదోషప్రశమన్యై నమః 870

ఓం కోలాహలపుర స్థితాయై నమః

ఓం గౌర్యై నమః

ఓం లాక్షణిక్యై నమః

ఓం ముఖ్యాయై నమః

ఓం జఘన్యాకృతివర్జితాయై నమః

ఓం మాయాయై నమః

ఓం అవిద్యాయై నమః

ఓం మూలభూతాయై నమః

ఓం వాసవ్యై నమః

ఓం విష్ణుచేతనాయై నమః 880

ఓం వాదిన్యై నమః

ఓం వసురూపాయై నమః

ఓం వసురత్నపరిచ్ఛదాయై నమః

ఓం ఛాందస్యై నమః

ఓం చంద్రహృదయాయై నమః

ఓం మంత్రాయై నమః

ఓం స్వచ్ఛందభైరవ్యై నమః

ఓం వనమాలాయై నమః

ఓం వైజయంత్యై నమః

ఓం పంచదివ్యాయుధాత్మికాయై నమః 890

ఓం పీతాంబరమయ్యై నమః

ఓం చంచత్కౌస్తుభాయై నమః

ఓం హరికామిన్యై నమః

ఓం నిత్యాయై నమః

ఓం తథ్యాయె నమః

ఓం రమాయై నమః

ఓం రామాయై నమః

ఓం రమణ్యై నమః

ఓం మృత్యుభంజన్యై నమః

ఓం జ్యేష్ఠాయై నమః 900

ఓం కాష్ఠాయై నమః

ఓం ధనిష్ఠాంతాయై నమః

ఓం శరాంగ్యై నమః

ఓం నిర్గుణప్రియాయై నమః

ఓం మైత్రేయాయై నమః

ఓం మిత్రవిందాయై నమః

ఓం శేష్యశేషకళాశయాయై నమః

ఓం వారాణసీవాసలభ్యాయై నమః

ఓం ఆర్యావర్తజనస్తుతాయై నమః

ఓం జగదుత్పత్తిసంస్థానసంహార

త్రయకారణాయై నమః 910

ఓం అంబాయై నమః

ఓం విష్ణుసర్వస్వాయై నమః

ఓం మహేశ్వర్యై నమః

ఓం సర్వలోకానాంజనన్యై నమః

ఓం పుణ్యమూర్తయే నమః

ఓం సిద్ధలక్ష్మ్యై నమః

ఓం మహాకాళ్యై నమః

ఓం మహాలక్ష్మ్యై నమః

ఓం సద్యోజాతాదిపంచాగ్నిరూపాయై నమః
ఓం పంచకపంచికాయై నమః 920
ఓం యంత్రలక్ష్మ్యై నమః
ఓం భవత్యై నమః
ఓం ఆదయే నమః
ఓం ఆద్యాద్యాయై నమః
ఓం సృష్ట్యాదికారణాకారవితతయే నమః
ఓం దోషవర్జితాయై నమః
ఓం జగలక్ష్మ్యై నమః
ఓం జగన్మాత్రే నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం నవకోటిమహాశక్తిసము
పాస్యపదాంబుజాయై నమః 930
ఓం కనత్సౌవర్ణరత్నాఢ్య
సర్వాభరణ భూషితాయై నమః
ఓం అనంతనిత్య మహిష్యై నమః
ఓం ప్రపంచేశ్వరనాయక్యై నమః
ఓం అత్యుచ్ఛ్రితపదాంతస్థాయై నమః
ఓం పరమవ్యోమనాయక్యై నమః
ఓం నాకపృష్ఠగతారాధ్యాయై నమః
ఓం విష్ణులోకవిలాసిన్యై నమః
ఓం వైకుంఠరాజమహిష్యై నమః
ఓం శ్రీరంగనగరాశ్రితాయై నమః
ఓం శ్రీరంగనాయక్యై నమః 940
ఓం భూపుత్ర్యై నమః
ఓం కృష్ణాయై నమః
ఓం వరదవల్లభాయై నమః
ఓం కోటిబ్రహ్మాండ సంసేవ్యాయై నమః
ఓం కోటిరుద్రాదికీర్తితాయై నమః
ఓం మాతులుంగమయం
ఖేటంభిభ్రత్యై నమః

ఓం సౌవర్ణచషకంభిభ్రత్యై నమః

ఓం పద్మద్వయందధానాయై నమః

ఓం పూర్ణకుంభంభిభ్రత్యై నమః

ఓం కీరందధానాయై నమః 950

ఓం వరదాభయేదధానాయై నమః

ఓం పాశంబిభ్రత్యై నమః

ఓం అంకుశంబిభ్రత్యై నమః

ఓం శంఖంవహంత్యై నమః

ఓం చక్రంవహంత్యై నమః

ఓం శూలంవహంత్యై నమః

ఓం కృపాణికాంవహంత్యై నమః

ఓం ధనుర్బాణౌభిభ్రత్యై నమః

ఓం అక్షమాలాందధానాయై నమః

ఓం చిన్ముద్రాంబిభ్రత్యై నమః 960

ఓం అష్టాదశభుజాయై నమః

ఓం లక్ష్మ్యై నమః

ఓం మహాష్టాదశపీఠగాయై నమః

ఓం భూమినీళాదిసంసేవ్యాయై నమః

ఓం స్వామిచిత్తానువర్తిన్యై నమః

ఓం పద్మాయై నమః

ఓం పద్మాలయాయై నమః

ఓం పద్మిన్యై నమః

ఓం పూర్ణకుంభాభిషేచితాయై నమః

ఓం ఇందిరాయై నమః 970

ఓం ఇందిరేందిరాభాక్ష్యై నమః

ఓం క్షీరసాగరకన్యకాయై నమః

ఓం భార్గవ్యై నమః

ఓం స్వతంత్రేచ్ఛాయై నమః

ఓం వశీకృతజగత్పతయే నమః

ఓం మంగళానాంమంగళాయై నమః

ఓం దేవతానాందేవతాయై నమః

ఓం ఉత్తమానాముత్తమాయై నమః

ఓం శ్రేయసే నమః

ఓం పరమామృతాయై నమః 980

ఓం ధనధాన్యాభివృద్ధయే నమః

ఓం సార్వభౌమసుఖోచ్ఛ్రయాయై నమః

ఓం ఆందోళికాదిసౌభాగ్యాయై నమః

ఓం మత్తేభాదిమహూదయాయై నమః

ఓం పుత్రపౌత్రాభివృద్ధయే నమః

ఓం విద్యాభోగబలాదికాయై నమః

ఓం ఆయురారోగ్యసంపత్యై నమః

ఓం అష్టైశ్వర్యాయై నమః

ఓం పరమేశవిభూతయే నమః

ఓం సూక్ష్మాత్సూక్ష్మతరాగతయే నమః

ఓం సదయాపాంగసందత్త బ్రహ్మేంద్రాది నమః

ఓం పదస్థితయే నమః

ఓం అవ్యాహత మహాభాగ్యాయై నమః 990

ఓం అక్షోభ్యవిక్రమాయై నమః

ఓం వేదానాంసమన్వయాయై నమః

ఓం వేదానా మవిరోధాయై నమః

ఓం నిశ్శ్రేయసపదప్రాప్తిసాధనాయై నమః

ఓం నిశ్శ్రేయసపదప్రాప్తిఫలాయై నమః

ఓం ఫలరూపిణ్యై నమః

ఓం శ్రీమంత్రరాజరాజ్ఞ్యై నమః

ఓం శ్రీవిద్యాయై నమః 1000

ఓం క్షేమకారిణ్యై నమః

ఓం శ్రీంబీజ జపసంతుష్టాయై నమః

ఓం ఐంహ్రీం శ్రీంబీజ పాలికాయై నమః

ఓం ప్రపత్తిమార్గ సులభాయై నమః

ఓం విష్ణుప్రథమకింకర్యై నమః

ఓం క్లీం కారార్థసవిత్ర్యై నమః

ఓం సౌమంగల్యాధిదేవతాయై నమః

ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః

ఓం శ్రీయంత్రపురవాసిన్యై నమః

ఓం సర్వమంగళ మంగళ్యాయై నమః 1010

ఓం శివాయై నమః

ఓం సర్వార్ధసాధికాయై నమః

ఓం శరణ్యాయై నమః

ఓం త్ర్యంబికాయై నమః

ఓం శ్రీ దేవ్యై నమః

ఓం శ్రీమన్నారాయణ్యై నమః 1016

శ్రీ లక్ష్మీ సహస్ర నామావళి సమాప్తః

మంగళం మహత్ శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ